స్థాపితము 1926 రిజిస్టర్ నెం. ఎ. 62

STATE INFORMATION ... ANDHRA PRADESH

గోలకొండపత్రిక

సంపాదకుడు: ఎన్. నరోత్తమరెడ్డి. ఎం.ఏ

10403

సంపుటి: 14 సంచిక: 135 :: హైదరాబాద్, గురువారము 25 - 5 - 1961 :: 4 పేజీలు 7 నయాపైసలు

ఐక్యతీద్ దృష్ట్యా హిందూమహాసభవారి అరెస్టులు

భోపాల్, మే 24

అఖిలభారత హిందూమహాసభ కేంద్ర పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు శ్రీ నిరంజనవర్మ, విదిశానగర మున్సిపల్ బోర్డు ఉపాధ్యక్షుడు శ్రీ విశ్వబంధు మున్నగు 36 మందిని యీవేళ విదిశానగరంలో అరెస్టు చేశారు. మే 26 న బక్రీద్ పండగ సందర్భంగా ప్రశాంతతకు భంగం వాటిల్లకుండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ అరెస్టులు జరిగాయి. విదిశలో 144 సెక్షన్ కూడా విధించారు. ఈనగరము భోపాల్ కు 80 మైళ్ళ దూరంలో ఉంది.

గుజరాత్ రాజభవన్‌లో రవీంద్ర విగ్రహం

అహ్మదాబాద్, మే 24

ఇటీవలగా కలకత్తాలోని నేషనల్ లైబ్రరీని సందర్శించినప్పుడు గుజరాత్ గవర్నర్ మెహదీనవాజ్ జంగ్ అక్కడవున్న రవీంద్రుని శిల్పాన్ని చూసి అటువంటిది గుజరాత్ రాజభవన్‌లో ఏర్పాటు చేయ నిశ్చయించుకున్నారు. వెంటనే ఆయన కృష్ణనగర్‌కు చెందిన కె. సి. పాల్ అను శిల్పికి అర్జెంటు సమాచారం పంపి రవీంద్రుని శిల్పం అంద చేయాల్సిందిగా కోరారు. శిల్పం ఆదివారంనాడు అందింది. ప్రస్తుత రాజభవన్‌లో ఒకప్పుడు రవీంద్రుడు నివసించిన గదిలో శిల్పము ప్రతిష్ఠింప బడుతుంది.

లావోస్ నుండి విదేశీ సైన్యాలు, నిపుణుల తక్షణ ఉపసంహరణ

పర్యవేక్షక సంఘ ప్రతిపాదన

జెనీవా సమావేశానికి అందజేసిన నివేదికలో యుద్ధవిరమణ అమలునుగురించి సందిగ్ధత

జెనీవా, మే 25

1954 లో జెనీవాలో కుదిరిన ఇండో-చైనా ఒప్పందము ప్రకారము లావోస్ భూభాగంలోనికి పంపబడిన విదేశీ సైన్యాలుగానీ విదేశీ నిపుణులు, సలహాదార్లుగాని తక్షణం ఉపసంహరింపబడాలని శ్రీ సమర సేన్ అధ్యక్షతన ప్రస్తుతం లావోస్‌లో యుద్ధవిరమణ పర్యవేక్షణకు పూనుకుంటున్న లావోస్ కమిషన్ కోరింది.

జెనీవాలో సాగుతున్న 14 రాజ్యాల సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న బ్రిటన్, రష్యాల ప్రతినిధులకు లావోస్ కమిషన్ పంపిన నివేదికలో యీ అంశం ఉంది. శ్రీ సేన్ సంతకంతో యీ నివేదిక 20 పేజీల పహాధ్యక్ష రాజ్యాలకు అందజేయ బడింది. ఈ నివేదిక నేటి సమావేశానంతరం వెల్లడిచేయబడింది.

పెరుగుతూ ఉన్న సేనలకు వస్తువులు అందజేయడం, ఇతరరకాల బాధ్యతలను తన ఆధీనంలో నిర్వహించడానికి కమిషన్ సూచన చేసింది.

బోౌం ప్రభుత్వానికి సహాయపడుతున్న అమెరికాను, విప్లవదళాలకు సాయపడుతున్న రష్యాను ఉద్దేశించి కమిషన్ యీ అభిప్రాయం వెల్లడించి వస్తు అభిజ్ఞులు భావిస్తున్నారు.

లావోస్‌లో యుద్ధవిరమణ ఎలా అమలు జరుగుతున్నదీ స్పష్టపడక పోయినా యుద్ధవిరమణ ఉల్లంఘనలపై ఆరోపణలు బోౌం ప్రభుత్వం నుండి చేరుతున్నట్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. బోౌం ప్రభుత్వాలో పడిపై కమిషన్ ప్రిన్స్ సౌవన్న ఫౌమా ప్రిన్స్ సౌవన్న వాంగ్‌లతో చర్చించగా తామూ ఆరోపణలు చేశామని కాని సంప్రదింపుల వాతావరణం చెడరాదని అలా చేయడంలేదని అన్నారు.

జెనీవా సమావేశం వాయిదా

జెనీవాలో సాగుతున్న 14 రాజ్యాల సమావేశంలో ఇప్పటికి అన్ని రాజ్యాల ప్రతినిధులూ తమతమ అభిప్రాయాల్ని వెల్లడించడం పూర్తి అయినందున సమావేశం నేడు ప్రారంభమైన వెంటనే ప్రతినిధుల సూచనపై వాయిదా పడింది. ముందు సమావేశం వివిధముగా వ్యవహరించాలన్న విషయం తేల్చుకోడానికి యీ విరామ సమయంలో వివిధ ప్రతినిధివర్గాలూ చిన్న చిన్న సమావేశాలు జరుపుకో వచ్చునని తెలుస్తున్నది. గత మంగళవారంనాడు జెనీవా సమావేశం ప్రారంభమైనప్పటినుండి యిప్పటివరకూ బోౌం ప్రభుత్వ ప్రతినిధివర్గం హాజరు కానేలేదు.

ముగ్గురు ఉర్దూ భాషా రాధకులకు రాష్ట్ర అకాడమీ బహుమతులు

హైదరాబాద్, మే 24

ఉర్దూ భాషకు సాహిత్యానికి గణనీయమైన సేవచేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 77 సంవత్సరాలుగా నిర్వహింపబడుచున్న మున్షీ రే దక్కన్ పత్రిక ఎడిటర్ శ్రీ బాను దేవరావుకు, ఉర్దూ సాహిత్యగ్రంథాలు పత్రికలను సేకరించి భద్రపరచిన శ్రీ బనారసీదాస్ సక్సేనాకు ఉర్దూకవి శ్రీ అబ్దుల్ రజాక్ బిస్మిల్ కు ఒక్కొక్కరికి రు. 500 బహుమతులను ఇస్తూ ప్రకటించింది. అకాడమీ కార్యదర్శి శ్రీ దేవులపల్లి రామానుజరావు (ఎం. పి.) యీ విషయం నేడు వెల్లడించారు.

ప్రాగాటూల్స్ కార్పొరేషన్‌కు బహుమతి

గత రిపబ్లిక్ దినోత్సవం నాడు జంటనగరాల్లో కన్నుల పండువుగా అలంకరించినవంస్థల్లో ఉత్తమమైనదిగా నిర్ణయింప బడిన ప్రాగాటూల్స్ కార్పొరేషన్‌కు రాష్ట్రప్రభుత్వం రు. 150లు బహూకరించింది.

దక్షిణాఫ్రికాలో పదివేల అరెస్టులు

వచ్చేవారంలో జరిగే బాయికాట్ ఉద్యమం దృష్ట్యా విచ్చలవిడి చర్యలు

జోహాన్స్‌బర్గ్, మే 24

కామన్వెల్తునుండి దక్షిణాఫ్రికా వైదొలగి రిపబ్లిక్‌గా అవతరించేందుకు నిర్ణయింపబడిన మే 31వ తేదీ దగ్గరౌతున్నందున దక్షిణాఫ్రికా ప్రభుత్వ జాతి విద్వేష విధానాన్ని నిరసిస్తూ వచ్చే వారంలో మూడుదినాలపాటు బాయ్‌కాట్ ఉద్యమాన్ని రంగు జాతులవారు తలపెడుతున్నందున దక్షిణాఫ్రికా అంతటా పోలీసులు అకస్మాత్తు దాడులు జరిగి "లెక్కలేనంతమందిని" అరెస్టు చేస్తున్నారు.

గత మూడువారాలనుండి దక్షిణాఫ్రికాలో యీ అరెస్టులు సాగుతున్నాయి. నిన్న నేడు భారీ మొత్తున మూకుమ్మడిగా పోలీసులు పలువురు శ్వేతేతరుల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా అంతటా ఇప్పటికి దాదాపు 8 వేలనుండి 10 వేల మందిదాకా అరెస్టయి ఉంటారని అంచనా వేయబడుతున్నది.

ఈ వేళ ఉదయానికి ముందుగానే పోలీసు కింత నగరాలన్నింటా అరెస్టులు ప్రారంభించారు. ఈస్ట్ లండన్, విట్వాటర్స్ రాండ్, కేప్ టౌన్, డర్బాన్, పోర్టు ఎలిజబెత్, ప్రిటోరియా, బ్లూమ్‌ఫౌంటెన్, హారిస్మిత్ మున్నగు నగరాల్లో [illegible] జరిగాయి.

వచ్చేవారం తలపెట్టబడిన బాయికాట్ ఉద్యమం ప్రశాంతంగానే నిర్వహించడానికి ఉద్దేశించబడింది. ఎవరిళ్ళల్లో వారు ఉండిపోయి బయటికి రాకుండా మూడుదినాలు గడపడం ద్వారా బాయికాట్ ఉద్యమం నిర్వహించ బడుతుంది.

దక్షిణాఫ్రికాలోని శ్వేత యువకులు పలువురు సైన్యంలోకి చేర్పుకో బడుతున్నారు కూడా.

ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అరెస్టులన్నీ కమ్యూనిజం దమనచట్టం క్రింద జరుగుతున్నాయి.

స్త్రీల ఒంటిమీది నగల చోరీ

చిక్కడపల్లిలో 15 దినాల్లో రెండు దొంగతనాలు

హైదరాబాదు, మే 24

గతరాత్రి చిక్కడపల్లి బస్తీలో దొంగతనం జరిగి వెండి, బంగారు వస్తువులు ఒంటిమీదినుంచే ఒలుచుకొని దొంగలు పరారీ అయ్యారు.

గత 15 దినాల్లో చిక్కడపల్లిలో యిది రెండో చోరీ. మొదటిసారి చోరీ జరిగిన యింటి ప్రక్కయింటే యీ చోరీ జరిగిందని తెలుస్తున్నది. ఈ రెండు సంఘటనల్లోనూ దొంగలు అర్ధరాత్రి బయట పడుకున్న స్త్రీల ఒంటిమీది నగలను దొంగిలిస్తున్నారు. ప్రక్కవారికి మెలుకువ రాకుండా ఏదైనా మందుజల్లుతున్నారేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు కూడా. ఈ దొంగలు తమపనిని అవసరమైతే దౌర్జన్యం ప్రయోగించికూడా పూర్తి చేసుకుపోతున్నారట. (మా. వి.)

క్రికెట్ నిపుణుడు ఆంథొనీ డిమెలో మృతి

న్యూఢిల్లీ, మే 24

క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు ఆంథొనీ డిమెలో యీ ఉదయం 8-30కు ఢిల్లీలోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ ఆసుపత్రిలో మరణించాడు. కేన్సర్‌తో బాధపడుతున్న డిమెలో గత 8 మాసాలుగా చికిత్స పొందుతూ వచ్చారు. లండన్‌కు వెళ్ళొచ్చి గత యేడాది మార్చిలో ఆయన అనారోగ్యంతో పడిపోయి నప్పటినుండి జెనీవాలో 2 ఆపరేషన్లు, బొంబాయిలో ఒకటి, మళ్ళీ ఢిల్లీలో ఒక ఆపరేషన్ జరిగాయి. కాని ఆయన కోలుకోనేలేదు.

నల్లగొండ జిల్లాలో 1726 కొత్త నూతుల త్రవ్వకం

తృతీయ ప్రణాళికలో జరుగగలదని జిల్లా పరిషత్తు అధ్యక్షుని వెల్లడి

నల్లగొండ, మే 24

మొన్న జరిగిన నల్లగొండ జిల్లాపరిషత్తు వ్యవసాయ నీటివనరులకుచెందిన స్థాయీ సంఘ సమావేశానికి పరిషత్తు అధ్యక్షులు శ్రీ ఎ. ఎస్. రెడ్డి అధ్యక్షతవహిస్తూ ప్రభుత్వం తృతీయ పంచవర్ష ప్రణాళికా కాలంలో 1726 కొత్త నూతులు యీ జిల్లాలో త్రవ్వించేందుకు సభ్సిడీ యివ్వ నిశ్చయించిందన్నారు. మోటబావులు త్రవ్వించడానికి రూ. 1299 చొప్పున సబ్సిడీ యివ్వటం జరుగుతుందని, 1961-62 లో 280 నూతులు మంజూరు అయ్యాయని ఆయన చెప్పారు.

విస్తృత ఎరువుల పథకం క్రింద 2లక్షల రూపాయలు యీ జిల్లాకు మంజూరు చేయబడ్డాయని మొన్న జిల్లాలోని బ్లాక్ సాన్ బ్లాకు ప్రాంతాలకు ఎరువుల పథకం క్రింద పరఫరా చేయటం జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖాధికారి తెలియచేశారు.

15 మురాఠ్రి పశువులకు సంపరకము చేసే నిమిత్తం తీసుకోవటం జరిగిందని జిల్లాపశువైద్య శాఖాధికారి చెప్పారు. పశువు ఖరీదులో సగం మొత్తాన్ని విరాళరూపంలో చెల్లించి తీసుకోకలిగినవ్యక్తులను సూచించ వలసిందని అన్ని పంచాయతి సమితులకు విజ్ఞప్తి చేస్తూ పరిషత్తు తీర్మానం చేసింది.

రాత్రి 1-30 గంటల వరకు హోటళ్ల తెరిచి ఉంచుట కనుమతివ్వాలి

పోలీస్ కమీషనర్‌ను అభ్యర్థిస్తూ నివేదిక

హైదరాబాద్, మే 24

రాత్రి 1-30 గంటల వరకు సినిమాలు నడుపుటకనుమతించి 12 గంటలకే హోటళ్లు మూయాలనుటలో అర్థం లేదని, సినిమాలు మూయువరకు హోటళ్లను తెరిచి యుంచుటకు అనుమతివ్వాలని హైదరాబాద్ హోటల్ కీపర్స్ వర్తకసంఘం నగర పోలీస్ కమిషనర్‌కు సమర్పించిన నివేదికలో అభ్యర్థించింది.

హైదరాబాద్ షాప్స్ మరియు ఎస్టాబ్లిష్‌మెంట్ల చట్టమును ప్రవేశపెట్టకముందు కొన్ని హోటళ్లకు రాత్రి 1-30 గంటలవరకు తెరిచియుంచుటకు పోలీస్ శాఖ అనుమతించిందని, చట్టమును ప్రవేశపెట్టిన తర్వాత హోటళ్లను 11-30 గంటలవరకే మూసివేయాలని కార్మికశాఖ నిర్ణయించినా పోలీసుశాఖ మరో అర్ధగంట వరకు తెరిచి యుంచుట కనుమతించిందని, అతర్వాత సంఘ రాయబారాలఫలితంగా కార్మికశాఖ 1-30 గంటల వరకు కూడ హోటళ్లను తెరచియుంచుటకు అనుమతించిందని, పోలీస్ 12 గంటలకే మూయాలని ఆదేశించుట కార్మికశాఖ నిర్ణయానికి వ్యతిరేకమైందని ఆనివేదికలో పేర్కొనబడినది.

కొవ్వూరు-గుంటూరు మధ్య డీలక్స్ సర్వీస్

హైదరాబాదు వచ్చేవారికి విజయవాడలో కనెక్షన్

హైదరాబాదు, మే 24

తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడల మీదుగా కొవ్వూరు నుండి గుంటూరుకు మే 26 నుండి డీలక్స్ బస్సును నడుపుటకు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా కార్పొరేషన్ నిర్ణయించింది.

కొవ్వూరు నుండి డీలక్స్ బస్సు 7 గంటలకు బయలుదేరి 12 గంటలకు గుంటూరు చేరుతుంది. తిరిగి గుంటూరు నుండి 2.30 కి బయలుదేరి 7.30 కి కొవ్వూరు చేరుతుంది. ఈ బస్సు ఏలూరు, విజయవాడలందు 5 నిమిషాలపాటు ఆగుతుంది.

డీలక్స్ బస్సు మార్గ మధ్యలో తాడేపల్లిగూడెం, ఏలూరు, హనుమాన్ జంక్షన్, విజయవాడలలో మాత్రమే ఆగుతుంది. కొవ్వూరు నుండి విజయవాడకు మొత్తం ఛార్జి రు. 6. 40. కొవ్వూరు నుండి రోజూ విజయవాడకు 11. 15 కల్లా చేరుతుంది. అచటి నుండి హైదరాబాదుకు 1.20 కి గంటలకు ఎక్స్‌ప్రెస్ బస్సులు లభిస్తాయి.

నెక్కుమార్పుకు గురవుతున్న బాలిక

కోయంబత్తూర్, మే 24

కోయంబత్తూర్ పాడ్ క్వార్టర్స్ ఆస్పత్రిలో చేర్పించబడిన 18 సంవత్సరాల రాజమ్మాళ్ అను అమ్మాయి సెక్సు మార్పుకు గురిఅవుతున్నది. దాదాపు 18 మాసాలనుండి ఆమె ఈమార్పుకు గురి అవుతున్నదని కాని సిగ్గుతో తల్లిదండ్రులకు చెప్పుకోలేదని తెలియబడుతున్నది.

మెదక్‌లో ప్రజాపార్టీ శాఖ యేర్పాటు

హైదరాబాదు, మే 24

రాష్ట్ర ప్రజాపార్టీ అధ్యక్షులు శ్రీ తెన్నేటి విశ్వనాథం పార్టీ సహాయ కార్యదర్శి శ్రీ ఇ. భవానీప్రసాద్ తదితర ప్రముఖులతో కలిసి మొన్న మెదకువెళ్ళారు. అక్కడ జరిగినసభలో ఆయనచేసిన ప్రసంగంలో దేశానికి స్వతంత్రము వ్రసాదించిన కాంగ్రెసు సంస్థ తన బలాన్ని కోల్పోతున్నదన్నారు. తర్వాత జరిగిన కార్యకర్తల సమావేశములో ప్రజాపార్టీ శాఖ ఏర్పాటుచేయబడింది.

నగర సమీపంలో మరనాగళ్ల ఫ్యాక్టరీ

త్వరలో స్థాపనకు ఒక బొంబాయి సంస్థకు కేంద్రం లైసెన్సు ఇచ్చిందట

హైదరాబాద్, మే 24

త్వరలోనే హైదరాబాదు సమీపంలో మరనాగళ్ళ ఫ్యాక్టరీ స్థాపించబడగలదని తెలుస్తున్నది. ఇందుకై ఒక బొంబాయిసంస్థకు కేంద్రం లైసెన్సు మంజూరు చేసింది.

ఈమరనాగళ్ళ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైన మొదటి యేడాది 2 వేల మరనాగళ్ళు తయారవుతాయి. క్రమంగా ఏడాదికి 24 వేల మరనాగళ్ళ ఉత్పత్తికి అనువుగా ఫ్యాక్టరీ విస్తరించ బడుతుంది.

మరనాగళ్ళు ఇపాక్‌లో బాగా వాడుకలో ఉన్నాయి. వీటిని మాగాణి భూముల్లో వాడతారు.

సర్ ఎడ్మండ్ హిల్లరికి రాయబార పదవి

న్యూఢిల్లీ, మే 24

న్యూజీలాండ్ ప్రభుత్వము సర్ ఎడ్మండ్ హిల్లరీకి రాయబార పదవిని యివ్వనున్నట్లు ఖాట్మండు నుండి అందిన సమాచారాన్ని బట్టి తెలియుచున్నది. ఈ విషయమై న్యూజీలాండు ప్రధాని శ్రీ హోలి యోక్ కొద్దికాలం నుండి యోచిస్తున్నారట. రాయబారిగా నుండుటకు ఎడ్మండు అంగీకరిస్తే అతనిని భారత దేశంలో నియమింపవచ్చు. న్యూజీలాండుప్రభుత్వం ఖాట్మండులో ఒక దౌత్యాలయాన్ని తెరువ నున్నట్లు కూడ సమాచార మందింది.

కృష్ణా-గోదావరిపై అఖిలపక్ష సమావేశం

విజయవాడ, మే 24

ఆంధ్ర ప్రజాపార్టీ కార్యదర్శి డా॥ ప్రకాశచంద్ర శతపథి గారిలా ప్రకటిస్తున్నారు:

కృష్ణా గోదావరి నదీజలాల విషయమై విజయవాడలో యీనెల 28న శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి అధ్యక్షతను జరుగనున్న అఖిలపక్ష సమావేశానికి ఆంధ్ర రాజకీయ పక్షాల ప్రముఖులెల్లరికి ఆహ్వానాలు పంపబడినవి. ఇతరత్రా ఆంధ్రదేశ సమస్యల యెడ ఆసక్తిగల ముఖ్యులకు కూడా ఆహ్వానాలు పంపబడినవి.

చాలామంది తాము సమావేశములో పాల్గొనవచ్చునాయని వ్రాస్తున్నారు. అఖిలపక్షసమావేశము ఆంధ్రదేశ ప్రయోజనాల సంరక్షణార్థము ఆంధ్రులెల్లరూ సమైక్యముగా కృషి చేయుటకుగాను సంకల్పించబడినట్టిది. గనుక యావదాంధ్రమునందలి వారలు యీ సమావేశములో పాల్గొనవచ్చును. ఎవరికైనా ఆహ్వానమందక పోయినను మరోలా భావించక సమావేశములో పాల్గొన గోరుచున్నాను.

సాలుసరి ఆదాయంపై ఫ్లోర్‌మిల్లర్లకు వృత్తి పన్ను విధించాలి

మున్సిపల్ కార్పొరేషన్‌కు మిల్లర్లసంఘ కార్యవర్గం విజ్ఞప్తి

హైదరాబాదు, మే 24

ఫ్లోర్ మిల్లులు ఉపయోగించుకొనే విద్యుచ్ఛక్తి పాదకాన్ని బట్టిగట్టి వృత్తిపన్నును విధించకుండా మిల్లర్ల సాలుసరి ఆదాయాన్ని పరిశీలించి దాని ప్రకారము పన్ను విధింపు కార్యక్రమము అమలు జరపాలని హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్‌ను అర్థిస్తూ రాష్ట్ర ఫ్లోర్ మిల్లుల అసోసియేషన్ కార్యవర్గము యీనెల 21 న జరిగిన సమావేశములో తీర్మానము చేసింది.

కార్యవర్గ సమావేశానికి సంస్థ అధ్యక్షులు శ్రీ బుద్ధరాంగుప్త అధ్యక్షత వహించారు. వంద రూపాయలు అంతకు తక్కువ ఆదాయము వచ్చే మిల్లర్లకు యీపన్నును వర్తింపచేయవద్దని కార్యవర్గము మున్సిపల్ కార్పొరేషన్‌కు విజ్ఞప్తి చేసింది.

విద్యుచ్ఛక్తి శాఖ నిర్ణీత వేళలందు కరెంటును వదలటములో అనుసరిస్తున్న పద్ధతికి అసమ్మతి తెలుపుతూ సభ్యులు మరో తీర్మానము చేశారు.

ఈసందర్భంలో మిల్లర్లు ఎదుర్కొంటున్న యిబ్బందులను, పబ్లిక్ వర్క్సు శాఖ మంత్రి శ్రీ అల్లా రి సత్యనారాయణ రాజుకు కలుసుకొని వివరించుటకు యీ క్రింది సభ్యులతో ఒక రాయబార వర్గాన్ని నియమించింది. శ్రీయుతులు బుద్ధరాంగుప్త, భవానీసింగ్, మహబూబ్‌ఖాన్, గోవర్ధన్‌దాస్ దీనిలో సభ్యులుగా నియమితులైనారు.

చార్మినార్ పాటరీస్ యాజమాన్యంపట్ల కార్మికుల నిరసన

మెట్టుగూడ (సికింద్రాబాదు) చార్మినార్ పాటరీస్ కార్మికుల సంఘము ప్రత్యేక సాధారణ సమావేశం 1961 మే 21 ఉదయం 9-30 గంటలకు శ్రీ రామమూర్తి నాయుడు అధ్యక్షతన జరిగింది.

చార్మినార్ పాటరీస్ ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల్లో ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయుటకు అనుసరిస్తున్న చర్యలను యీ సమావేశం నిరసించింది.

భారత బాలలకు రష్యా యువజన సంఘం ఆహ్వానం

రష్యన్ యువజనసంఘం 10 మంది భారత బాలలను, 35 రోజుల పాటు రష్యాలో పర్యటన చేయుటకు రమ్మని ఆహ్వానం పంపింది.

ఆంధ్ర బాలానంద సంస్థకు చెందిన విదేశీ పర్యటనసంఘం 12-15 యేండ్ల లోపు వయస్సువున్న 5 గురు బాలబాలికలను హైదరాబాదు నుంచి పంప సంకల్పించింది. ఈ పిల్లలకు పాటలు, సంగీతం నృత్యం వచ్చివుండాలట

కేంద్ర ప్రతిపాదిత స్కీములలో ఎక్కువవాటా

జాతీయ అభివృద్ధిమండలి సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ కోరగల అవకాశం

హైదరాబాదు, మే 24

మూడవ ప్రణాళికా కాలంలో కేంద్రం అమలు పరచే స్కీములలో ఆంధ్ర ప్రదేశ్ ఎక్కువ వాటాను కోరగలదని రాష్ట్రప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. జాతీయాభివృద్ధి మండలి సమావేశం ఈనెల 31 జూన్ ఒకటవతేదీలందు జరుగగలదు.

అప్పుడు మూడవ ప్రణాళికలో కేంద్రం ప్రారంభించేస్కీములపై చర్చ జరుగగలదు. ఈ సమావేశములో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు క్రొత్త రైల్వే లైనులను కేంద్రం స్థాపించే పరిశ్రమలను తమ రాష్ట్రానికి యివ్వ కోరగలరు. ఆంధ్రప్రదేశ్ లోని రేవుల అభివృద్ధికి గూడా కేంద్రం తోడ్పడాలని అభ్యర్థించ బడగలదు.

జాతీయాభివృద్ధి మండలి యొక్క యీ సమావేశములో మూడవప్రణాళిక నిశరపరచబడగలదు. దీనికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్థిక పల్లికు వర్క్సు ప్లానింగు శాఖల మంత్రులు హాజరవుతున్నారు వీరు ఢిల్లీలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని పోచంపాడు ప్రాజెక్టు ఎగువ సీలేరు ప్రాజెక్టుల విషయం కేంద్ర మంత్రులతో చర్చింపగలరు.

1951లో చేసుకొనబడిన కృష్ణా గోదావరి నదీజలాల ఒప్పందంలో న్యాయశాస్త్రరీత్యా కొన్ని లోపాలు ఉన్నాయని ఈ మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన రిమార్కు యీ ప్రతినిధిదృష్టికి తేబడగా అది లోపరహితంగా స్పష్టముగానే ఉన్నదన్నారు.

షాంపేకు తీవ్ర అస్వస్థత

ఎలిజబెత్‌విల్, మే 24

కాటంగా రాజధాని ఎలిజబెత్‌విల్‌లో నిర్బంధంలో ఉన్న కటాంగా అధ్యక్షుడు షాంపే తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్లు కటాంగా ప్రభుత్వము ప్రకటించింది.

ఒరిస్సాకు నెహ్రూ ప్రయాణం

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికై

న్యూఢిల్లీ, మే 24

ఒరిస్సాలో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని చేయుటకు శేపు ప్రధాని నెహ్రూ బయలుదేరుతున్నారు. భువనేశ్వర్ పూరీ, కటక్, బాలాసోర్‌లందు ప్రధాని నెహ్రూ బహిరంగసభలో ప్రసంగించగలరు.

ఈ పర్యటనను పూర్తిచేసుకున్న తరువాత నెహ్రూ మే 27 న దుర్గాపూర్‌కు ఎ. ఐ. సి. సి. సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళుతారు. మే 30 న ఢిల్లీకి తిరిగి రాగలరు.

కడెంరోడ్డుపై లారీ ప్రమాదం

ఏగురికి గాయాలు, ఆసుపత్రిలో ఒకని మృతి

(మా విలేఖరి)

నిజామాబాదు, మే 24

ఆదిలాబాదుజిల్లాలో కడెంరోడ్డుపై లారీ ప్రమాదం జరిగి ఐదుగురికి గాయాలు తగిలినవి. వారిని అక్కడి స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద స్థితిలో ఉన్న వారిని అవిమ్మట నిజామాబాదు ఆసుపత్రిలో చేర్చగా అందులో ఒకరు మరణించారు.

సాయంకళాశాలకై అభ్యర్థన

నిజామాబాదులో సాయం కళాశాల ఏర్పాటునకై ఉపముఖ్యమంత్రికి యువజన కాంగ్రెస్ తరఫున ఒక మెమొరాండం సమర్పించ బడినది.

బియ్యం దొంగరవాణా పట్టుబడి

నిజామాబాద్ జిల్లానుండి పోతంగల్ మీదుగా మూడు ఒంటెలపై బియ్యం దొంగరవాణా చేయుచుండగా పోలీసు సిబ్బంది పట్టుకొన్నారు.

గోవా విముక్తికై పోర్చుగల్‌పై ఒత్తిడి

బ్రెజిల్ యు. ఎస్. ప్రభుత్వాలకు గోవా జాతీయ యూనియన్ లేఖలు

న్యూఢిల్లీ, మే 24

గోవాను త్వరలో విముక్తం చేయుటకై పోర్చుగల్‌పై ఒత్తిడి తేవలసినదిగా యునైటెడ్ స్టేట్సు మరియు బ్రెజిల్ ప్రభుత్వాలకు గోవా జాతీయ యూనియన్ లేఖలు వ్రాసినది.

యు. ఎస్. ప్రభుత్వానికి ఈసంబంధం చాలా రోజుల క్రితమే లేఖను పంపినది. బ్రెజిల్ ప్రభుత్వానికి అందవలసిన లేఖ ఇక్కడి బ్రెజిల్ రాయబారికి ఇవ్వబడినది.

సమితి ప్రతినిధి అనుమతిపై అతని పర్సనల్ డాక్టర్ కాటంగా వెళ్ళేందుకు ప్రయాణమై వెళ్ళాడు.

ఆరుగురు పాకిస్తానీయుల అరెస్టు

కలకత్తా మే 24

భారతభూభాగంలోనికి అక్రమంగా ప్రవేశించినందున జల్‌పాయ్‌గురి జిల్లాలోని హాల్దిబరి సరిహద్దు వద్ద ఆరుగురు పాకిస్తానీయులను భారత పోలీసులు అరెస్టుచేశారు.

అరెస్టు చేయబడిన ఆ ఆరుగురు పాకిస్తాన్ సర్వే డిపార్టుమెంటుకు చెందిన వారట. వీరివద్దగల సర్వే పరికరాలుగూడా స్వాధీనము చేసుకో బడినవి.

నవ భారత నిర్మాణానికి ప్రణాళికలే పునాదులు

వికారాబాదులో శ్రీ సి. వి. హెచ్. రావు ఉద్ఘాటన

వికారాబాదు, మే 24

ప్రణాళిక ద్వారా నవీన భారత నిర్మాణములో యింత వరకు ఎంతో అభివృద్ధి సాధించబడిందని మే 21 న వికారాబాదులో విజ్ఞానమందిర ఆధ్వర్యమున నిర్వహింపబడిన బహిరంగసభలో ఉపన్యసిస్తూ భారత ప్రభుత్వ పంచవర్ష ప్రణాళిక ప్రాంతీయాధికారి శ్రీ సి. వి. హెచ్. రావు అన్నారు.

రెండు పంచవర్ష ప్రణాళికలవలన దేశ ఆర్థికాభివృద్ధి గట్టి పునాదులపడి సామ్యవాద సంఘముగా భారతజాతి రూపొందుతుందనే నమ్మకము, కలిగింది. అట్టి వ్యవస్థలో ప్రజలందరికి మంచి జీవనప్రమాణాలు లభించుటకు గాక సాంఘిక, ఆర్థికాభివృద్ధి విధానాలను నిర్ణయించుటకు కూడ మంచి అవకాశాలు ఉంటాయని శ్రీ రావు చెప్పారు.

సమావేశమున కధ్యక్షత వహించిన వికారాబాదు సమితి అధ్యక్షులు శ్రీ ముద్దవీరమల్లప్ప ఉపన్యసిస్తూ పంచవర్ష ప్రణాళికల ప్రదర్శనలను, చలనచిత్రప్రదర్శనలను యేర్పాటు చేస్తూ ప్రజలలో ప్రణాళికా చైతన్యము కలిగిస్తున్నందుకు భారత ప్రభుత్వ సమాచార, ప్రసార, మంత్రిత్వమును అభినందించారు. ఈ శాఖ అప్పుడప్పుడు యేర్పాటు చేయుచున్న యీ కార్యక్రమాలవల్ల ప్రజలు మిక్కిలి లాభపడతారని ఆయన చెప్పారు.

శ్రీ రావు తమ ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ తృతీయ ప్రణాళిక ముఖ్యోద్దేశాలలో నొకటి ఆర్థికంగా స్వయము పోషకత్వం సంపాదించుటని తెలిపారు. అది దేశములో అవసరముగు వస్తువులన్నిటిని తయారు చేయుట వల్ల సిద్ధిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భమున తృతీయ ప్రణాళికలో శాస్త్ర, సాంకేతిక విద్యలకై కల్పించబడిన ప్రాకర్యాలను ఆయన ప్రస్తావించారు.

"ప్రజల ప్రణాళికా ప్రదర్శన" నిర్వహింపబడుచున్న జిల్లా పరిషత్తు ప్రాంగణములో యీ సమావేశము నిర్వహింపబడింది.

విజ్ఞానమందిర్ అధికారి శ్రీ నారాయణరావు సభికులకు స్వాగతము చెప్పారు. ఫీల్డు ఆఫీసర్ శ్రీ డి. కృష్ణారావు రవీంద్రనాథ్ టాగూర్ చిత్రప్రదర్శనము నిర్వహించారు.

కాంగ్రెస్ పార్లమెంటు సమావేశం

కామినాలో జరుగాలన్న ప్రతిపాదనకు జోరిన్ సమర్థన

న్యూయార్క్, మే 24

అంటోని గిలెంగా సూచించినటుల కామినాలో కాంగ్రెస్ పార్లమెంటు సమావేశం జరుగాలన్న ప్రతిపాదనను సోవియట్ ఉప విదేశాంగ మంత్రి జోరిన్ సమర్థించారు. లియోపాల్డు విల్లిలో ఈ సమావేశం జరుగుటకు పరిస్థితులు అనుకూలంగాలేవని పార్లమెంటు సభ్యులకు అక్కడ రక్షణ లభించదని వీరు భద్రతామండలి అధ్యక్షునకు వ్రాసిన ఒక లేఖలో సూచించారు.

బ్రిటన్ హెలికాప్టర్ "స్కౌట్"

న్యూఢిల్లీ, మే 24

రాయల్ ఏర్ ఫోర్స్ హెలికాప్టర్ వెస్పెక్స్ "స్కౌట్"ను యీ వారారంభంలో కాన్పూర్, తర్వాత అంబాలలో పరిశీలించుట ప్రారంభమైంది.

రాయల్ ఏర్ ఫోర్స్ ఇండియన్ ఏర్ ఫోర్స్ తో కుదుర్చుకున్న యేర్పాటు ప్రకారం హెలికాప్టర్లు తదితర విమానాలు యిచట పరిశీలింపబడుటకు వీలుంది.

6 గురు కూర్చునుటకు వీలుకల స్కౌట్ ఎత్తుకు యెగురుటలో మిక్కిలి సహాకరిస్తుంది. దీనిని ఉత్పత్తి చేసిన బ్రిటన్ సంస్థ అట్టి హెలికాప్టర్లను ఐ.ఏ.ఎఫ్.కు విక్రయించుటకు కూడ సుముఖత తెలిపిందట.

స్కౌట్ హిమాలయాలో ఎత్తుగా యెగురుటకు యెంతవరకు ఉపయోగిస్తుందో పరిశీలింపబడుతుంది.

రష్యా నుండి భారతదేశం 8 హెలికాప్టర్లను కొన్నది. కాని అవి భారీగా యున్నవి.

దక్షిణ కొరియా ఛైర్మన్ వాషింగ్టన్ ప్రయాణం

తన విప్లవ ఉద్దేశాలు వివరించడానికి

సియోల్, మే 24

దక్షిణ కొరియాను పరిపాలిస్తున్న సుప్రీం కౌన్సిల్ రెవల్యూషన్ ఛైర్మన్ జనరల్ డుయంగ్ ...

మహిళా ఉద్యోగిద్వారా స్త్రీల నిరుద్యోగనివారణ

రాష్ట్ర నిరుద్యోగ నివారణసంస్థ కార్యదర్శి సలహా

హైదరాబాదు, మే 24

...

మార్కెట్ల బిల్లుపై సెలెక్టు కమిటి

హైదరాబాదు, మే 24

1961 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తి ... మార్కెట్ల బిల్లు ... సెలెక్టు కమిటి ...

కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సభ

పెద్దపల్లిలో

హైదరాబాదు, మే 24

...

ప్లవ నం॥ అధిక జ్యేష్ఠ శు॥ దశమి
వ. 2-20 ఉ. ఫ. వ. 1-12
రా.వ. 10-3 మొ: 11-44 వరకు
(శాలివాహన శకము: 4-3-1883)
25-5-1961 గురువారము

> " ధరణీ సురుఁడును జప
> తత్పరుఁడై దివ్యాబ్ధి
> ములు శతంబు గడపె
> నప్పురుష వరుకడకు
> ధర్మము పరమ ప్రీతిఁ
> జనుదెంచెఁ బౌరవ
> ముఖ్యా."
>
> — భారతము (శాంతి)

గోలకొండపత్రిక

ఫోన్. నెం. 35280

25 మే 1961
గురు వారము

భారత ముస్లిం సమావేశాలు

త్వరలోనే భారత ముస్లిం సమావేశాలు జరుగనున్నవి.

...

రామాయంపేట పంచాయత్ సమితి

1960-61 లో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్వితీయ స్థానం

సిద్దిపేట, మే 24

మెదక్ జిల్లాలోని రామాయంపేట్ పంచాయతిసమితిబ్లాక్ 60-61సం॥లో ద్వితీయ స్థానం ఆక్రమించింది. శ్రీ యుత యం. కొండల్ రెడ్డి అధ్యక్షులు రామాయంపేట్ పంచాయతి సమితి బ్లాక్ విలేకర్లతో ముచ్చటిస్తూ వచ్చేసంవత్సరముకూడ చురుకుతనముగా కృషి సలిపి ఈబ్లాక్ అగ్రస్థానం వహించగలదనిచెప్పిరి.

శ్రీయుత కొండల్ రెడ్డి 60 - 61 సం॥ కార్యకలాపాలను యీ విధంగా వివరించిరి. సహకార సంఘములకు రూ. 2,65,817 అప్పు యివ్వబడెను. వ్యవసాయ సహకార సంఘములు మరియు బహుళార్థ సంఘముల సంఖ్య 16, వీటిలో 1076 సభ్యులకు సభ్యత్వ మొసంగబడెను. కాటేగిత పనివారి సహకారసంఘములు 6. గృహనిర్మాణ సంఘము 1, మరియు 7 యితరత్రా సంఘములు ఏర్పరచబడెను.

అధ్యక్షులు ప్రసంగిస్తూ బ్లాక్ 11-6-1958నస్థాపించబడి1-11-1959న సమితి ఏర్పరచబడెనని తెలిపిరి. 66 డిమాన్ స్ట్రేట్ ప్లాట్లు, 18 మొక్కలను పెంపుచేయు విధానము యొక్క కేంద్రములు ఏర్పరుపబడెను. ...

కుట్టుపనులు, బుట్టలాదుపనిరామాయంపేటలో ప్రారంభించబడెను. అన్ని పారిశ్రామిక కేంద్రములు ఏర్పరచబడెను. వర్ల పారిశ్రామిక సంఘము యొక్క పనులు చురుకుగా జరుగుచున్నవి.

సమితి యొక్క స్టాండింగ్ కమెటి మరియు జనరల్ బాడీ వారు స్థానికుల ప్రజలఅనుకూలముగా శ్రద్ధవహించి పనిచేయుచున్నారు. యింతవరకు 6 స్టాండింగ్ కమెటీలు ఏర్పాటు చేయబడెను. స్త్రీల సమాచారశాఖఏర్పరచబడెను. సమితియొక్క ప్రభుత్వాధికారులు మరియు సమితి సభ్యులు ఐక్యముగా ఉండి కృషి సలుపుటవలన బ్లాక్ అభివృద్ధి గాంచెను.

భీమ్‌గల్ పంచాయతి సమితి

స్థాయీ సంఘాల ఎన్నిక

(మా. వి.)

నిజామాబాదు, మే 24

ఆర్మూరు తాలూకాలో వున్న భీమ్‌గల్ పంచాయతి సమితి స్థాయీ సంఘాల ఎన్నికలలో ఈ దిగువ ...

మహాకవి గురజాడ శతజయంతి

శ్రీ అవసరాల సూర్యారావు విజ్ఞప్తి

విజయవాడ, మే 24

మహాకవి గురజాడ ముద్రితాముద్రిత గ్రంథ పరిష్కర్త అవసరాల సూర్యారావు ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు:

మహాకవి గురజాడ శతజయంతి త్వరలో రాబోతున్నది. శతజయంతుత్సవాలను ఘనంగా జరపడానికి ఇప్పటికే కొన్ని చోట్ల కమిటీలు ఏర్పడడం ముదావహం. అయితే ఈ ఉత్సవాలు ఎప్పుడు జరపవలసి వుంటుందో నిర్ణయించుకొనడానికి ఆయన పుట్టిన తేదీ తెలుసుకొనడం అవసరం. కనుక నా వద్దవున్న మహాకవి జాతక చక్రాన్ని మిత్రుల కోరికపై ఈ దిగువ ప్రకటిస్తున్నాను.

అందులో తెలుగు తేదీ మాత్రమే వుండడంవల్ల శ్రీ బొగ్గవరపు రామకృష్ణ సిద్ధాంతిగారిచేత (విజయవాడ) దానికి సరియైన ఇంగ్లీషు తేదీ లెక్క వేయించినాను. దాని ప్రకారం మహాకవి పుట్టిన తేదీ 21 సెప్టెంబరు 1862. మన తెలుగు లెక్కప్రకారం ప్లవనామ సంవత్సర భాద్రపద బహుళ త్రయోదశి నాటికి, అనగా 7 అక్టోబరు 1961 నాటికి 99 సంవత్సరాలు నిండి 100 వ ఏడు ప్రారంభమౌతుంది. వచ్చే సంవత్సరం అనగా శుభకృతునామ సంవత్సర భాద్రపద బహుళ త్రయోదశినాటికి అనగా 26 సెప్టెంబరు 1962 నాటికి మహాకవి జన్మించి నూరేండ్లు నిండు ...

ఒరిస్సా ఎన్నికలలో కాంగ్రెసు విజయావకాశాలు

ఈతడవకూడ ఖచ్చితమైన మెజార్టీ లభించకపోవచ్చు

కటక్, మే 24

ఒరిస్సా శాసనసభకు త్వరలో జరుగబోవు మధ్యాంతర ఎన్నికలలో కాంగ్రెసు 140స్థానాలకు పోటీచేస్తున్నా అది 75 స్థానాల మాత్రమే గెలచే అవకాశము ఉన్నదని అంచనా వేయబడుతున్నది.

కోస్తా జిల్లాలలోను ఇతరత్రను కాంగ్రెసు వాదులు సంస్థనుండి విడిపోయి కాంగ్రెసు అధికార అభ్యర్థులకు వ్యతిరేకముగా ఇండిపెండెంట్లు పోటీచేస్తున్నందువల్ల ఒరిస్సా పి.సి.సి. ఈ 75 స్థానాల గెలువడముగూడా కష్టమనే భావింపబడుతున్నది.

ఒరిస్సాలో కాంగ్రెసు ఎన్నికల ప్రచారంగూడా బాగా జరుపబడుటలేదు. అఖిలభారత కాంగ్రెసు కమిటి ఒరిస్సా పి.సి.సి.కి తగు సహాయ సహకారాల ఇవ్వడంలేదని కేరళలో మధ్యాంతరఎన్నికలు జరిగినప్పుడు ఎ.ఐ.సి.సి. తదితరుల సన్నాహంటిని కేంద్రీకరించి ఆరాష్ట్రకాంగ్రెసుకు సహాయపడిందని రాష్ట్ర కాంగ్రెసు ప్రతినిధి ...

టోక్యోలో ఆసియా ప్రొడక్టివిటీ నిపుణుల సమావేశం

ప్రాంతీయ సంస్థ స్థాపన

టోక్యో, మే 24

ఆసియాప్రొడక్టివిటీ సంస్థను ఏర్పాటు చేయటానికి ఎనిమిది దేశాల ప్రతినిధులు సోమవారం నుండి టోక్యోలో సమావేశమవుతున్నారు. పరస్పర సహకారం ద్వారా ప్రొడక్టివిటీ (ఉత్పాదకశక్తి) ని పెంపొందించుకొనటము ఈ సంస్థ లక్ష్యం.

ఈ సమావేశం అయిదు రోజులు జరుగుతుంది. ఇందులో జాతీయచైనా, ఇండియా, దక్షిణ కొరియా, నేపాల్, ఫిలిప్పీన్సు పాకిస్తాన్, థాయిలెండు, జపాన్ దేశాలు పాల్గొంటున్నవి.

జపాన్ విదేశాంగ మంత్రి ...

ఇరాన్ నుంచి ఎండుపళ్ళ దిగుమతి

న్యూఢిల్లీ, మే 24

...

కలకత్తా నగరంలో హర్తాళ్

కాఛార్ సంగ్రామ పరిషత్ ఉద్యమానికి అనుకూలముగా

కలకత్తా, మే 24

...

సముద్ర జలం నుంచి ఉప్పును వడకట్టే పొర

న్యూయార్కు, మే 24

...

సుంకం ముదరా పధకాలు

న్యూఢిల్లీ, మే 24

...

లావోస్ తాటస్థ్యం

14 రాజ్యాల సమావేశానికి ఫ్రాన్సు ప్రతిపాదన

జెనీవా, మే 24

...

కషీర్‌బాగ్ చౌరస్తాలో కారు-సైకిల్ టక్కర్

సైకిల్ పిల్లవానికి బలమైన గాయం

హైదరాబాదు, మే 24

...

హిందీ ప్రచారసభ పరీక్షలకు తరీఖు

హైదరాబాదు, మే 24

...

నాగరి ప్రచారిణి అకాడమి

హైదరాబాదు, మే 24

...

పథార్ ఘండీలో పోలీసు లాఠీఛార్జి

7 గురికి గాయాలు, 6 గురి అరెస్టు

కలకత్తా, మే 24

...



ఏజంట్లు:
(1) వీటంట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ (ప్రయివేట్) లిమిటెడ్.,
సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్.
(2) మెసర్స్: నథూలాల్ జీ,
67-ఎ. రాష్ట్రపతిరోడ్, సికింద్రాబాద్.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము

టెండరు నోటీసు

మిగులు పనికి టెండరు కోరబడుచున్నది

పి.డబ్ల్యు.డి. రిజిష్టర్డు కంట్రాక్టర్ల వద్దనుండియు మరియు ప్రసిద్ధమైన సంస్థల నుండి యీ దిగువ ఉదహరించిన పనులకు సీలువేసిన టెండర్లు తీసుకొనబడును.

క్రమ సం.	పని పేరు	కంట్రాక్టు మొత్తం అంచనాకు	డిపాజిట్ ధరావతు సొమ్ము	కంట్రాక్టు పద్ధతి	టెండరుఫారం ఖరీదు	పని పూర్తి చేయు కాలము
1.	హైద్రాబాద్ హిమాయత్ సాగర్ వద్ద సాయిల్ మెకానిక్ లేబరేటరి మరియు ఇంజనీరింగు రిసెర్చ్ లేబరేటరి పునాదివరకు నిర్మించుటకు. (మిగులు పని)	1,88,800	రూ. 3,500	రెయిట్	ఫీజ్ వర్క్స్ రూ. 11-22	10 నెలలు

1. ది. 17-6-1961 మ॥ 3-30 వరకు టెండరు ఫారములు తీసుకొనబడును.
2. ది. 17-6-1961 మ॥ 4-00 గం॥ లకు యీ క్రింద సంతకము చేసిన అధికారిచే టెండరుఫారాలు తెరువబడును.
3. టెండరు ఫారములు, షెడ్యూలు రేట్లు, స్పెసిఫికేషన్లతోసహా ఆఫీసు పనిచేయు వేళలయందు ది. 1-6-1961 నుండి 12-6-1961 వరకు అమ్మబడును.
4. అగ్రిమెంటు బాండుపై సంతకము చేసిన తేదీనుండి పై పనిని, పైన ఉదహరించిన కాలములోగా పూర్తిచేయవలయును.
5. ఆదాయపు పన్ను క్లియరెన్సు సర్టిఫికెట్టు చూపగల కంట్రాక్టర్లు మాత్రమే టెండరుచేయ నర్హులు.
6. పై పని యం. డి. యస్. యస్. పద్ధతిని అనుసరించి జరుగవలెను.
7. హైద్రాబాదు, సికింద్రాబాదు నగరముల వెలుపల నివసించు కంట్రాక్టర్లు పై పనికి టెండరు పంపదలచినయెడల టెండరు ఫారములను సకాలములో పొందగల బాధ్యత వారియందే గలదు. తపాలాద్వారా ఆలస్యము కలిగినయెడల, యీ కార్యాలయము యేమాత్రము బాధ్యత వహించదు. టెండరు ఫారములకొరకు దరఖాస్తుతోసహా టెండరు ఫారము యొక్క ఖరీదు మనియార్డరు చేసినట్లు మనియార్డరు రసీదు దరఖాస్తుతో జతపరచి పంపవలెను.

సం॥ టి. వీర్నాథరాయి,
సూపరింటెండింగు ఇంజనీరు,
హెడ్‌క్వార్టర్సు సర్కిల్, పి. డబ్ల్యు. డి. హైద్రాబాద్-(ద)

6 వ దిగ్విజయ సంయుక్త వారం!

డి. బి. ఎస్. వారి

పెండ్లి పిలుపు



శా: ఎన్. టి. రామారావు, దేవిక, రేలంగి, గిరిజ, సూర్యకాంతం, బాగయ్య, పేకేటి.

నేడు చూడండి

అశోక్ | చిత్ర | లక్ష్మి | వేంకటలక్ష్మి
హైద్రాబాద్ | సికింద్రాబాద్ | వరంగల్ | ఖమ్మం

ఆటలు: 6-00, 9-30. —పూర్ణా రిలీజ్.

ఆకాశవాణి

హైద్రాబాదు-ఎ

శుక్రవారం, మే 26

405.4 మీ (740 కిలోసై)

ఉ॥ 6-30 సుప్రభాత్, కార్యక్రమ వివరణ, 6-40 భక్తిరంజని: శ్రీ వేంకటేశ్వర గద్యం, 7-00 తె-వా, 7-15 ఆర్. జానకిదేవి, 7-40 గాంధీ కథ, 8-00 అం-వా, 8-15 హిం-వా, 8-30 హిందూస్థానీ సంగీత శిక్షణ, 8-45 ప్రసార సమాప్తి.

మ॥ 12-30 కార్మికుల కార్యక్రమము, (విజయవాడ నుండి రిలే). 1-00 స్త్రీలకు (హిందీ) 1-30 ఈద్-ఉల్-జుహా ప్రసంగము, (విజయవాడ నుండి రిలే), 1-40 హిందూస్థానీ సంగీతం, 1-50 తె-వా 2-00 డి. వి. వలూస్కర్, 2-10 ఉ-వా, 2-20 హైద్రాబాద్ వివరణ, 2-30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

సా॥ 6-00 స్థానిక ప్రకటనలు, 6-05 ప్రాంతీయ వార్తలు, 6-15 ఈద్-ఉల్-జుహా ప్రత్యేక కార్యక్రమము, (ఉర్దూ), 7-00 తె-వా, 7-15 గాంధీకథ (హిందీ), 7-30 కర్ణాటక సంగీత కచేరి (మదరాసు నుండి రిలే), 9.00 అం-వా, 9-15 ఉ-వా, 9-30 నాటిక (విజయవాడనుండి రిలే) 9-45 సుగమ్ సంగీత్, 10-00 జితేంద్ర అభిషేక్, ఖయాల్ 10-30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

హైద్రాబాదు-బి

49.02 మీ (6120 కిలోసై)

ఉ॥ 6-30 హైద్రాబాద్ ఎ వలె, 8-45 ప్రసార సమాప్తి.

42.02 మీ (7140 కిలోసై)

మ॥ 12-30 హైద్రాబాద్ ఎ వలె, 1-00 కర్ణాటక సంగీత గోష్ఠి, 1-30 హైదరాబాదు ఎ వలె, 2-00 ఆర్. జానకిదేవి, 2-30 వాతావరణసూచన, ప్రసార సమాప్తి.

60.12 మీ (4990 కిలోసై)

సా॥ 6-00 హైద్రాబాద్ ఎ వలె, 6-15 గ్రామస్థుల కార్యక్రమము, 7-00 తె-వా 7-15 గ్రామస్థుల కార్యక్రమము, 7-30 హైదరాబాదు ఎ వలె, 9-15 నాయుడుగారిదినచర్య ప్రసంగము, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, 9-25 విరామసంగీతం, 9-30 హైద్రాబాద్ ఎ వలె, 10-30 వాతావరణ సూచన, ప్రసార సమాప్తి.

విజయవాడ

357.1 మీ (840 కిలోసై)

ఉ॥ 6-30 శుభోదయం, ప్రసార విశేషాలు, 6-40 భక్తిరంజని: (హైదరాబాద్ నుండి రిలే), 7-00 తె-వా, 7-15 హైద్రాబాద్ వలె, 7-40 గాంధీకథ, గాంధీజీ జీవిత గాథలు, (హైద్రాబాద్ నుండి రిలే), 8-00 అం-వా, 8-15 హిం-వా, 8-30 ప్రసార సమాప్తి.

మ॥ 12-30 కార్మికుల కార్యక్రమము, 1-00 అధికార్ల నరసింగరావు 1-30 ఈద్-ఉల్-జుహా ప్రసంగము, మహమ్మద్ ఆరుల్లా, 1-40 ఘంటసాల వెంకటేశ్వరరావు, 1-50 తె-వా, 2-00 ప్రసార సమాప్తి.

సా॥ 6-00 స్థానిక ప్రకటనలు, 6-05 ప్రాంతీయ వార్తలు, 6-15 గ్రామస్థుల కార్యక్రమము, 7-00 తె-వా, 7-15 గ్రామస్థుల కార్యక్రమము, 7-30 కర్ణాటక సంగీత కచేరి (మదరాసు నుండి రిలే), 9-00 అం-వా, 9-15 నాయుడుగారి దినచర్య, ప్రసంగము (హైదరాబాదు నుండి రిలే), 9-25 విరామ సంగీతం, 9-30 ఓరుగల్లు పతనము చారిత్రిక నాటిక, రచన: పింజల శివరామరావు, 9 45 అధికార్ల నరసింగరావు, 10-30 వాతావరణసూచన, ప్రసారసమాప్తి.

పంచాయతీ రద్దు

హైద్రాబాద్, మే 24

తూర్పు గోదావరిజిల్లా కాకినాడ తాలూకా ద్రాక్షారామనగరం పంచాయతీని 30-5-1961 నుండి రద్దు చేసి 15-8-1961 నాటికి పునర్వ్యవస్థీకరించవలసిందిగా స్థానిక పరిపాలనా శాఖ డైరెక్టర్ ఆదేశించారు.

కార్మిక సంఘాల నమోదు

హైద్రాబాద్, మే 24

కార్మిక సంఘాల చట్టం క్రింద కాకినాడ ఇంజనీరింగ్ వర్కర్లసంఘం (రాజాజీవీధి, కాకినాడ-) ఆంధ్ర మునిసిపల్, స్థానికసంస్థల జాతీయవర్కర్ల సంఘం (-ఇంటి నెంబరు 18, తెనాలి-) నమోదయ్యాయి. మొదటి దానికి అధ్యక్షుడు శ్రీ పి. రామచంద్రరావు, కార్యదర్శి శ్రీ కాకోడి సూర్యనారాయణ, రెండవదానికి అధ్యక్షుడు శ్రీ సిరిపాల్లి సత్యనారాయణ, కార్యదర్శి శ్రీ కోటగిరి వీరయ్య.

కలోంజి విమానం కాంగో సైనికులవశం

దక్షిణ కసైలో తిరుగుబాటు ప్రారంభం

లియోపాల్డువిల్లి, మే 24

దక్షిణ కాసై రాష్ట్రాధిపతి అల్బర్టు కాలోంజి ప్రయివేటు విమానాన్ని కాంగో కేంద్రప్రభుత్వ సైన్యం వశపరచుకున్నది. ఈ విమానం కాక్విల్ హాట్ విల్లిలో దిగగా దీనిని వశపరచుకోవడం జరిగింది.

కాంగో గుండ్రబల్ల సమావేశంలో పాల్గొంటున్న కాలోంజిని తీసుకొని వెళ్ళుటకు ఈ విమానం వచ్చినదని సైనికులు భావించి దానిని తమఅదుపులోనికి తీసుకొనడమేకాక దాని బెల్జియమ్ పైలెట్‌ను అందలి ప్రయాణీకులను అరెస్టుచేశారు.

కాక్విల్ హాట్ విల్లినుండి చేరిన వార్తలు కాలోంజి ఆ పట్టణంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అతను నిర్బంధింపబడలేదని తెలుపుతున్నవి దక్షిణకాసైలో కాలోంజి అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటుచర్యలు ప్రారంభమైనాయని గూడా తెలుస్తున్నది. ఐతే ఈ కాలోంజి వ్యతిరేక శక్తుల ప్రభుత్వ సైన్యాలుకొంతవరకు అణచివేశాయట. దక్షిణ కాసైలోని కొన్ని గ్రామాలలో తిరుగుబాటుదారుల పలువురిని చంపివేశారని వారి శవాలు వీధుల్లో కుళ్ళుతున్నాయనీ చాలాగ్రామాలు తగులబెట్టబడినవని తెలుపబడుతున్నది.

హరిజన విద్యార్థులకు రూ.10వేలు ప్రత్యేకింపు

వరంగల్ జిల్లా పరిషత్తు స్థాయీసంఘ నిర్ణయాలు

వరంగల్, మే 24

వరంగల్ జిల్లాపరిషత్తు 4వ స్థాయీసంఘసభ్యులు జిల్లా కలెక్టర్ మోసిన్ బిన్‌షబ్బీర్ అధ్యక్షతన యిటీవల సమావేశమై షెడ్యూల్డు కులాలవారికి ఆర్థికసహాయం చేయడానికై కేటాయించబడ్డరూ.47 వేలలో రూ.10 వేలు హరిజన విద్యార్థులకు ప్రత్యేకించుటకు నిశ్చయించారు.

మంచినీటనూతుల నిమిత్తం రూ.22 వేలు వినియోగించటం జరుగుతుంది. వెనుకబడ్డ తరగతుల కార్పొరేషన్ల పథకం క్రింద జిల్లాలోని వెనుకబడ్డ తరగతులకుచెందిన ప్రజలకు 1961-62 లో ఆర్థిక సహాయం లభించేందుకుగాను రూ 8,820లు మంజూరు చేసింది. ఈ కులాలకుచెందిన విద్యార్థులు పుస్తకాలు, స్లేట్లనకి మొదలైనవి ఖరీదు చేసుకొనుటకు వీలుగా రూ.4,416 లు వారి మాధ్యాహ్నిక భోజన యేర్పాట్లకుగాను రూ. 5,550లను స్థాయీసంఘం మంజూరు చేసింది.

గ్రామీణ వైద్యాలయాలను తెరచుటకు స్థాయీసంఘం జిల్లాలోని వివిధ బ్లాకులకు చెందిన 7 గ్రామాలను ఎన్నిక చేసింది.

రెడ్డి వసతిగృహాలందు ప్రవేశ గడువు

హైదరాబాదు, మే 24

రెడ్డి విద్యార్థుల, విద్యార్థినుల వసతి గృహాలు 1961 జూన్ 19 నుండి ప్రారంభమౌతాయి. ఈ వసతి గృహాల్లో చేరదలచుకొనువారు 1961 జూన్ 11 లోగా అభ్యర్థన పత్రాలను రు. 30 డిపాజిటుతోసహా దాఖలు చేయాలి.

ఉచిత వేతనాలకై అభ్యర్థన పత్రాలు సమర్పించుటకు 1961 జులై 15 తుది తేదిగా నిర్ణయించబడింది.

వసతి గృహాలలో చేరుటకు ఉచిత వేతనాలకు అభ్యర్థన పత్రాలు 75 నయాపైసలు చెల్లించి వసతి గృహాల కార్యాలయాల నుండి పొందవచ్చునని వసతి గృహ కార్యదర్శి శ్రీ పి. రామచంద్రారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

గోలంకొండలో గ్రామ సహాయకుల శిక్షణ శిబిరం

ఆలేరు, మే 24

గ్రామ సహాయకుల శిక్షణ శిబిరమొకటి నల్గొండ జిల్లా ఆలేరు పంచాయత్ సమితి గోలంకొండ గ్రామంలో సర్పంచ్ శ్రీ నారాయణరెడ్డి అధ్యక్షతన బి. డి. ఓ. శ్రీ ఓ. సుధాకర్ రెడ్డిచే ప్రారంభింపబడింది. ఈ శిబిరములో 30 మంది గ్రామ సహాయకులకు వ్యవసాయం, పశుపోషణ, పరిశ్రమలు, సహకారం, పంచాయతు లందు శిక్షణ యివ్వబడింది. గోలంకొండ, మటూర్, కమ్మాయిపల్లి, అమ్మనబోలు గ్రామాలనుండి సహాయకులు ఎన్నుకోబడినారు.

అల్జీరియా విభజన ప్రతిపాదన

జెనీవా, మే 24

ఇవియన్‌లో ఫ్రాన్సుతో సంప్రదింపులు జరుపుతున్న అల్జీరియా జాతీయ విముక్తి సంఘటన నాయకుడు బెల్ కాసిమ్ కరీమ్ ఒక ప్రకటనలో అల్జీరియా విభజింపరానిదనిదీనివిభజించడానికి ప్రయత్నించిన అతి క్లిష్టమైన సమస్యలు తప్పవన్నం కాగలవని తెలిపారు. తమ ఫ్రంటు అల్జీరియా విభజనకు అంగీకరించబోదన్నారు.

ఆర్థిక ప్రాముఖ్యం గల ఖనిజాల కొత్త గనులు

కనుగొన్నవారికి బహుమతులు

న్యూఢిల్లీ, మే 24

ఆర్థికముగా ప్రాముఖ్యము గల కొత్త ఖనిజపు నిలువలకు సంబంధించిన సమాచారము ఇచ్చేవారికి నగదు బహుమానాలు ఇవ్వడానికి భారత ప్రభుత్వము నిర్ణయించింది.

తగరము, రాగి, సీసము, తుత్తునాగము, బిస్మత్, నికెల్, పాదరసం, యాంటిమనీ, కోబాల్టు, ఆర్సెనిక్ ఎలిమెంటల్ సల్ఫర్ యాన్ టెస్టాన్, ఫాస్ఫేట్స్, రాతిబొగ్గు నిలవలను గురించిన సమాచారము అందచేసిన వారికి రు. 500 ల బహుమతి ఇవ్వబడుతుంది.

బంగారము, వెండి, ప్లాటినమ్, రత్నాలు, నీలాలు, కెంపులు, మొదలైన వాటి గనులకు సంబంధించిన సమాచారము తెలియజేసిన వారికి రు. 100 ల నగదు బహుమానము ఇవ్వబడుతుంది.

పైన పేర్కొనని ఇతర వర్గాల ఖనిజాల నిలవల సమాచారం తెలియజేసినవారికి రు. 200 ల నగదు బహుమానము ఇవ్వబడుతుంది.

ఆ నిలవలను గురించి సవివరమైన అన్వేషణ అవసరమైన పక్షములో బహుమతి మొత్తానికి రెట్టింపు అదనముగా ఇవ్వబడుతుంది. ఆ అన్వేషణ ఫలితముగా ఆ గని ఆర్థికముగా లాభసాటి అని తేలితే, ఆ నిలవల మొత్తం. నాణ్యాలను బట్టి రు. 10 వేల వరకూ ముగింపు బహుమతి ఇవ్వబడుతుంది. ఆ గనుల వాణిజ్యరీత్యా లాభదాయకము కాకపోతే ఎట్టి బహుమతీ ఇవ్వబడదు.

పై విధముగా బహుమతులివ్వడం ప్రభుత్వము ఐచ్ఛికంగా ఇస్తున్నదేగాని న్యాయశాస్త్ర రీత్యా ప్రభుత్వానికి అట్టి బహుమతి ఇవ్వాలన్న బాధ్యత లేదు. ఒక కొత్త గనిని కనుగొని బహుమతిపొందే వ్యక్తి ఆగనుల ప్రాంతముపై ప్రత్యేక హక్కు లేక మినహాయింపు హక్కులు ఏమీ వుండవు.

కొత్తగా కనుగొన్న ఖనిజపు గనులలోని ఖనిజం మచ్చు, సవివరమైన సమాచారము యీ క్రింది చిరునామాకు పంపాలి:- డైరెక్టరు, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కలకత్తా లేక డైరెక్టరుకు, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్సు, నాగపూర్.

ఒంగోలులో లఘుపరిశ్రమల మంత్రి

(మా విలేఖరి)

ఒంగోలు, మే 24

ఆంధ్రప్రదేశ్ లఘుపరిశ్రమలశాఖా మంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఈమధ్య ఇక్కడకు విచ్చేశారు. శ్రీయుతులు కాట్నూరి వెంకటయ్యరుదాసు (యం. యల్. ఏ), ఆర్. రాజామణి (డిప్యూటీ కలెక్టరు) తదితర పురప్రముఖులు స్వాగత మిచ్చారు.

శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విలేఖరులతో ముచ్చటిస్తూ, తెలంగాణా ప్రాంతమున మద్యనిషేధము అమలు పరచు విషయము, ఆ ప్రాంతీయ అసెంబ్లీ సభ్యుల ఆలోచనలో నున్నదనియు, ఆంధ్రలో మద్యనిషేధము అమలు పరచు విషయములో ప్రభుత్వమువారు అఖండ విజయము పొంది నారనియు, యీ మద్యనిషేధము అధిక స్థాయిలో అమలు జరుపవలయునన్న శిక్షలతోపాటు, ఇతర ముతైన జరిమానాలు విధించుట అవశ్యకమనియు, కృష్ణాజిల్లాలో దాఖలు చెయ్యబడిన 1000 కేసులలో 700 వరకు బందరు, విజయవాడ తాలూకాలకు చెంది యున్నవనియు, యీ 1000 కేసులు ఫిబ్రవరి, ఏప్రిల్ మాసముల మధ్యలో దాఖలు చెయ్యబడినవని మంత్రిగారు వెల్లడి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో చర్మకారిక పరిశ్రమను గురించి ప్రస్తావిస్తూ తృతీయ ప్రణాళికలో సుమారు 2 1/2కోట్ల రూపాయలు చర్మకారిక పరిశ్రమల అభివృద్ధికి కేటాయించబడినదనియు, దీనివలన అణగద్రొక్కబడిన జాతులవారి అభివృద్ధికి అవకాశము గలదని పేర్కొన్నారు.

ఇతర జాతులవారి విషయములు ప్రస్తావిస్తూ, కారి సహకార వెదురు సొసైటీలు స్థాపనకు ఉత్తర్వులు జారీ చెయ్యబడగలవనియు, ప్రతి తాలూకాలో సమితి స్థాయిన, ఒక కారి సహకార సొసైటి నిర్మించి, అచ్చటి పరిశ్రమల సభివృద్ధికి తగు ఏర్పాట్లు జరుగుచున్నవనియు, పురపాలక సంఘములలోకూడ ఇదే విధముగా అభివృద్ధి కార్యక్రమముల యేర్పాట్లు అతిత్వరలో కలుగ చేయబడు అవకాశములు కలవనియు ఆయన పత్రికా విలేఖరుల గోష్ఠిలో వెల్లడి చేశారు.

జనగామలో షెడ్యూల్డుకులాల పిల్లలకు వసతి గృహం

జూన్‌లో ప్రారంభించ బడనున్నది

(మా విలేఖరి)

మహబూబాబాద్, మే 24

వరంగల్ జిల్లా జనగామలో షెడ్యూల్డుకులాల పిల్లలకు వచ్చేజూన్ మాసములో ఒక వసతిగృహము ప్రారంభింపబడనున్నట్లు వరంగల్ అసిస్టెంట్ మహిళా సంక్షేమాధికారిణి కుమారి సక్కుబాయి తెలియజేసింది. ఈ వసతి గృహములో 7-17 సంవత్సరాల మధ్య వయస్సుగల 30 మంది విద్యార్థినులకు సౌకర్యం కలిగిస్తారట. వసతి గృహములో చేర్చుకోబడు వారికి ఉచిత భోజనము, దుస్తులు, తదితర సౌకర్యాలు కలిగించబడతాయి.

వసతి గృహ ఉద్దేశాలను వివరిస్తూ అందువల్ల పేదతలిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపుటకు ఉత్సాహము కలుగుతుందని కుమారి సక్కుబాయి తెలిపింది.

అబ్బయపాలెం బి. డి. ఓ.తో కలిసి కుమారి సక్కుబాయి మరిపెడ గ్రామ హరిజన గృహాలకు వెళ్ళి తమ పిల్లలను యీ వసతి గృహములో చేర్పించాలని తలిదండ్రులను కోరింది.

తానంచెర్లలో కలరావల్ల ఒకరి మృతి

కలరా వ్యాధితో తానంచెర్ల గ్రామములో ఒకవ్యక్తి మరణించాడని అబ్బయ్యపాలెం పంచాయత్ సమితి బి. డి. ఓ. శ్రీ వి. శ్రీనివాసరావు తెలియజేశాడు ఈ విషయము తెలిసిన వెంటనే బ్లాక్ ఆరోగ్యసిబ్బంది తానంచెర్లకు వెళ్ళి రోగ నిరోధక టీకాలు వేసింది. తానంచెర్ల పరిసర గ్రామాల్లో కూడ అట్టి టీకాలు వేయబడినవి.

కేసముద్రంలో పశువులసంత

ఇచటికి 16 కిలోమీటర్ల మేరలో గల కేసముద్రములో ప్రతి మంగళవారము పశువులసంత విజయవంతముగా సాగించబడుచున్నది. గ్రామ పంచాయతీబోర్డు యజమాన్యమున నిర్వహింపబడుచున్న యీసంతను మే 2వ తరవల పంచాయత్‌బోర్డు అధ్యక్షులు శ్రీ జి. సత్తిరెడ్డి ప్రారంభోత్సవము జరిపారు.

అయ్యవరం గ్రామపంచాయతీకూడ యిట్టిదే మరోసంతను మే 7 నుండి ప్రతిఆదివారము నిర్వహించుచున్నది.

వేతనం క్రమముగా లభించని సంస్కృత పండిట్

హైద్రాబాదు సంస్కృత విద్యా సంఘము అధ్వర్యమున సంస్కృత భాషాబోధనకై పెక్కు సంస్కృత పాఠశాలలు ప్రారంభింపబడినవి. అట్టి పాఠశాల ఒకటి కోమటిపల్లిలో కూడ ప్రారంభించబడింది కాని అందు నియమింపబడిన పండితునకు గత కొన్ని మాసాలనుండి వేతనము లభించలేదని తెలియుచున్నది.

జనాభాలెక్కల సేకరించినవారికి భృతి

మహబూబాబాద్ తాలూకాలో గత జనాభా సందర్భమున 68 గురు పర్యవేక్షకులు, 842 గురు ఎన్యూమరేటర్లు లెక్కల సేకరణలో పనిచేశారు. కాని వారికింతవరకూ భృతి యివ్వలేదని తెలిసింది.

కార్మిక మహాసభ పర్వాటుకై మహబూబాబాద్‌లో ప్రయత్నం

మహబూబాబాద్ స్థానికములో అన్నిరకాలకు చెందిన కార్మికులు, యజమానులు, ట్రేడ్‌యూనియన్ కార్యకర్తలు మే 2వ సమావేశమై, మహబూబాబాదులో అతిత్వరలో ఒక కార్మిక మహాసభ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తదుపరి వర్కింగుకాడి ఇంతవరకు చేసిన పనుల గురించి చర్చలు జరిగినవి. శ్రీయుతులు నల్లపిచ్చయ్య, కె. వీరయ్య, ఎమ్. పుల్లయ్య, సంతీతయ్య, ఆర్. వీరయ్య, ముబారక్, ఎమ్. బి. ఖాన్ గార్లు ఉపన్యసించారు. అధ్యక్షులు శ్రీ వి. వి. నరసప్పగారి అభినందనములతో సభ ముగిసినది.

షాద్‌నగర్ మెయిన్ రోడ్డులో గోవులవధ

అరికట్టించాలని విజ్ఞప్తి

షాద్‌నగర్, మే 24

షాద్‌నగరం మెయిన్ రోడ్డులో నున్న బాలికల మాధ్యమిక పాఠశాల ముందు గోవులను హింసించుట, విక్రయించుట జరుగుచున్నది. ఈ విషయం తహసీల్‌దారుగారు గ్రామీణుల దరఖాస్తుప్రకారం మున్సిపల్ కుర్బాయిగా వారు ఎలాంటి చర్య తీసుకున్నట్లు అగుపడలేదు. ఆ స్థలమున విక్రయించు వ్యక్తి నన్నేమిచేస్తారో చూస్తానని విర్రవీగుచున్నాడు. మెయిన్‌రోడ్డున ఈ విధంగా గోవుల హింసించుట మరియు విక్రయించుట జరుగగూడదని ప్రభుత్వం యీ విషయంలో కల్పించుకోవాలని విజ్ఞప్తిచేయబడింది.

రాజ్ నారాయణ సింగ్ భారత సోషలిస్టు పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక

ఘాజీపూర్, మే 24

ఉత్తరప్రదేశ్ శాసనసభలోని సోషలిస్టు గ్రూపు నాయకుడు రాజ్ నారాయణసింగ్ 1961-62 సంవత్సరానికి భారత సోషలిస్టుపార్టీ ఛెయిర్మన్‌గా ఎన్నికయినారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రాబిరాయ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయినారు.

భారత సోషలిస్టు పార్టీ ఐదవ మహాసభ సందర్భంగా ఈ ఎన్నికలు జరిగినవి.

ప్రకటన

నేను నా కుమారుడు గుండప్ప సాకిన్ బంట్వారమ్ తాలూకా వికారాబాదును దాదాపు 16 సంవత్సరాలక్రితం వ్రాతపూర్వకముఖ్త్యార్ నామా ద్వారా నా ముఖ్త్యార్‌గా నియమించియుంటిని. కాని అతడు నా అభీష్టమునకు వ్యతిరేకముగా ప్రవర్తించుచున్నాడు. కనుక నేను యిచ్చిన ముఖ్త్యార్ నామాను రద్దు పరుచుచున్నానని యిందుమూలముగా తెలియజేయుచున్నాను. గుండప్ప చేయు పనులకు యికపై నా బాధ్యత యేమీ యుండదు.

దరిమేది గౌరప్ప
సాకిన్ బంట్వారం,
ప్రస్తుత నివాసం: తాండూర్,
హైద్రాబాదు జిల్లా.

4 వ సంయుక్త వారము

శ్రీకాంత్ ప్రొడక్షన్స్

సతీసులోచన

(ఇంద్రజీత్)

అంజలీదేవి, ఎన్. టి. రామారావు, రంగారావు, రమణారెడ్డి, చలం.

సాగర్ | అలంకార్
హైద్రాబాద్. | సికింద్రాబాద్.
2 ఆటలు: | 2 ఆటలు:
6-00, 9-30. | 6-15, 9-30.

మరియు రామా- వరంగల్.

—విజయ విడుదల.

నేడు 2-00 గం॥

ప్రత్యేక మ్యాటినీ

జెమినీ పిక్చర్స్:

బాలనాగమ్మ

కొత్త ప్రింట్ (తెలుగు)

శా: పుష్పవల్లి, కాంచనమాల, సుబ్బారావు.

కమల్ టాకీస్

చాదర్‌ఘాట్.

ప్రకటన

ఈ క్రింద పేర్కొన్న ఉద్యోగాలకై అర్హులు, అనుభవజ్ఞులు అయిన అభ్యర్థుల నుంచి 1961 జూన్ 30 తేది లోపుగా దరఖాస్తులు కావలెను:-

1. ఫోర్మన్ ...	4.	స్కేలు, 200- 10- 300.
2. అసిస్టెంట్ ఫోర్‌మెన్...	6,	స్కేలు, 150- 10- 200.
3. మెకానికులు గ్రేడు - 1. ...	20	,, 120 - 5 - 150.
4. హెచ్. వి. వి. డ్రైవర్లు- 100. ...		,, 75 - 5 - 90

ప్రస్తుతం అమల్లోనున్న రేట్ల ననుసరించి భత్యాలు అదనంగా చెల్లింపబడతాయి. అభ్యర్థులు, నల్గొండజిల్లా, ఉత్తరవిజయపురి, హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ ఆనకట్ట మెకానికల్ డివిజను నెం. 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ముందు ఆఫీసు పనిచేసే ఏదైనా రోజున ఉదయం 10-30 గంటలు, సాయంత్రం 5 గంటల మధ్య స్వంతఖర్చులతో ఇంటర్వ్యూ, సెలక్షను కొరకు హాజరుకావల్సివుంటుంది. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు అర్హతాపత్రాలను చూపించవలెను.

(సం) జి. కె. రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మెకానికల్ డివిజను.
నెం. 2, నాగార్జునసాగర్ ఆనకట్ట, ఆంధ్ర ప్రదేశ్.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము

చిట్ టెండర్ నోటీసు

సీలువేయబడిన టెండర్లు రిజిష్టరు అయిన కంట్రాక్టర్లు గాని లేక పెద్ద కంపెనీల నుండి దిగువ నుదాహరించిన పనులకొరకు తీసుకొనబడును.

వ నెం.	పని పేరు	కంట్రాక్టు సొమ్ము	కంట్రాక్టు పద్ధతి	ధరావతు డబ్బు	టెండర్ ఫారముల ఖరీదు	పని పూర్తి చేయు కాలము
1.	ఆదిలాబాద్ జిల్లా, బోథ్ నైంపారోడ్డు పై. సి. డి. పనుల నిర్మాణముచేయుట.	రు. 126805-00	లంబసం	రు. 3158-00	రు. న. పై 22-44	12 మాసములు

1. టెండర్లు ది॥ 12-6-61 మధ్యాహ్నము 3-00 గంటల వరకు తీసుకోబడి ఆదేదినము గం॥ 3-30 లకు తెరువబడును.
2. టెండరు దస్తావేజు ఫారములు వగైరాలు ది. 5-6-61 నుండి 9-6-61 వరకు ఆఫీసు పనిచేయు కాలములో (సెలవు దినములు మినహా) పొందవచ్చును. ఇట్టి పైకము ట్రెజరీగాని బ్యాంక్ చాలాను ద్వారాగాని దాఖల్ చేయవలెను.
3. ఇన్‌కమ్‌ట్యాక్సు, సేల్సుట్యాక్సు, సర్టిఫికెట్లు పొందిన కంట్రాక్టర్లు మరియు కంపెనీలే టెండరు దాఖలు చేయవచ్చును.
4. యం. డి. యస్. యస్. మరియు హైవేమాన్యువల్, ఇండియన్ స్టాండర్డుకోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ననుసరించి పని పూర్తిచేయవలయును.
5. టెండర్లు దాఖలుచేయు ఫర్మ్‌లు తమరు పూర్తిచేసిన పనుల లిస్టు దాఖలు చేయవలయును.
6. పోస్టుద్వారా టెండరుఫారములు తెప్పించుకొనదలచినవారు పోస్టలు చార్జీలు దరఖాస్తువెంట ముందుగానే పంపవలయును. సకాలములో టెండరుఫారములు ఏ కారణమువలననైనను చేయనియెడల ఆబాధ్యత డిపార్టుమెంటుపై వుండదు.

సం॥ పి. చందర్ రావు,
సూపరింటెండింగ్ ఇంజనీరు
పి. డబ్ల్యు. డి. వరంగల్ సర్కిల్ హన్మకొండ.

16 వ సంయుక్త వారం!

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి

భార్యాభర్తలు

నేడు చూడండి

కమల్ | రాజేశ్వర్
హైద్రాబాద్ | సికింద్రాబాద్

నేడు 3 ఆటలు: 6-00, 9-30.

మరియు శ్రీనివాస్ - వరంగల్.

రేపటి నుండి:

రీగల్ - హైదరాబాద్ | రాహత్ - మహబూబాబాద్

—నవయుగ విడుదల.

రేపే 2-30 గం॥ మ్యాట్నీతో విడుదల

శ్రీ ఫిలిమ్స్ రిలీజ్.............................. మైసూరు... శారదా మూవీస్ రిలీజ్.

కమల్ (హైదరాబాద్) రాజేశ్వర్ (సికిందరాబాద్) శ్రీనివాస పిక్చర్ ప్యాలస్ (వరంగల్)

రేపు మూడు ఆటలు : 2-30, 6-15, 9-30. —శ్రీ ఫిలిమ్స్ విడుదల.

ఒరిస్సాలో 33 కాంగ్రెస్ వాదుల తొలగింపు

కాంగ్రెసు అధికార అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీచేస్తున్నందుకు

కటక్, మే 24

ఒరిస్సాలో వచ్చేనెలజరిగే మధ్యాంతర ఎన్నికలలో కాంగ్రెసు అధికార అభ్యర్థులకు వ్యతిరేకముగా పోటీ చేస్తున్న ముప్పదిముగ్గురు కాంగ్రెసు వాదులను సంస్థనుండి తొలగిస్తూ ఒరిస్సా పి. సి. సి. అధ్యక్షులు ఒక ప్రకటన చేశారు.

బొంబాయికి గుల్జారి కమిషన్ రాక

బొంబాయి, మే 24

కృష్ణా గోదావరి నదీజలాల వివాదంపై కేంద్రం నియమించిన గుల్జారి కమిషన్ నేడు ఇక్కడికి వచ్చినది.

బొంబాయి నగరంలో ఇది నాల్గు రోజులపాటు ఉండగలదు.

సోమాజిగూడలో పెద్దప్లాట్

ఆరుగురు స్నేహితులుకలిసి బుక్ చేసుకొన్న ప్లాట్ అమ్మకమునకు గలదు. ఈస్థలములో మీరు మీ స్నేహితులుకలిసి అందమైన గృహముల నిర్మించుకోవచ్చును. చదరపు గజము వెల రు. 4/- మాత్రమే.

బంగ్లాలకు స్థలములు

మీరంతా ఒక కాలనీగా వుండదలచే యెడలమమ్ము కలుసుకొండి! మాసేవ మీకు లభించును. వివిధ ప్రాంతములలో సరసమైన ధరలకు అన్ని సౌకర్యములు గలిగినట్టి అందమైన స్థలములు మీకు ఏర్పాటుచేయగలము.

వ్యవసాయ భూములు

పెద్ద మొత్తము లోగల వ్యవసాయభూములు అమ్మకమునకు గలవు. మమ్ముల కలసేయెడల నగరమునకు అతి సమీపమున అమ్మకమునకుగల భూములు మీకు చూపించగలము.

సెంట్రల్ ప్రాపర్టి కార్పొరేషన్
అబిడ్రోడ్, హిమాయత్‌నగర్ హైద్రాబాద్-(ఆ. ప్ర.)
(Bahar)

నేడు 1-0, 4-0, 9-30

శారదాధ్యక్షుని బంగారు పతకము పొందిన

అనూరాధ

6 వారములు నడచుటకు నిర్ణయమైన ప్రకారము **నేడు మాత్రమే** **జమ్రుద్ మహల్** (ఏర్ కండిషన్డ్)

రేపటి నుండి **మినర్వా**- సికింద్రాబాద్. నూతన ఆర్. సి. ఎ. పరికరములు మరి పెద్ద స్క్రీన్ ఏర్పాట్లు గలవు. మరియు **ప్రకాశ్**- మంగల్‌హాట్ నడచుచున్నది: శారద- నాందేడ్.

(Nima)

స్థానికవార్తలు

నగర కాంగ్రెస్ కమిటి సమావేశ మొకటి మే 25 న కమిటి అధ్యక్షులు శ్రీ వి. రాంరెడ్ అధ్యక్షతన జరుగుతుంది ఇతర విషయాలతో పాటు నగరములో మతపాతిక పార్టీల కార్యకలాపాలను యీ సమావేశము చర్చిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయోత్పత్తులు, పశువుల మార్కెట్ల చట్టము 1961 పై జాయింటు సెలక్టు కమిటి ప్రథమ సమావేశము జూన్ 8 వ సాయంత్రము 3 గంటలకు శాసనసభా భవనము కమిటీ గదిలో జరుగుతుంది.

బొగ్గుగనుల ప్రావిడెంటు ఫండు

1961-62 కి వడ్డీరేటు

న్యూఢిల్లీ, మే 24

బొగ్గు గనుల ప్రావిడెంటు ఫండు చందాదారులకు, తమపేర జమపడ్డ సొమ్ముపై 1961-62లో నూటికి నాలుగు వంతున వడ్డీ యివ్వడానికి ప్రభుత్వము నిశ్చయించింది. ధర్మకర్తల బోర్డుతో సంప్రదించిన మీదట ఈ నిర్ణయము చేయబడింది. క్రిందటి సంవత్సరానికి కూడా ఇదే రేటున వడ్డీ నిర్ణయించారు.

అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో 1960-61లో బొగ్గుగనుల ప్రావిడెంటు ఫండుకు 4 లక్షల మంది పైచిల్కు బొగ్గుగనిపనివారు చందాలుకట్టారు.

రాజాబహదూర్ వెంకటరామరెడ్డి మహిళాకళాశాల

నారాయణగూడ- హైద్రాబాద్-దక్కన్.

ప్రి యూనివర్సిటి మరియు 3 సం॥ డిగ్రీకోర్సులు, ఆర్ట్సు & సైన్సు తరగతులకు 12-6-1961 సోమవారం కళాశాల తిరిగి ప్రారంభించబడును. ప్రవేశములకు దరఖాస్తు ఫారములు కాలేజి కార్యాలయము నుండి 1-6-61 నుండి తరువాత రోజులలో ఆఫీసు పని రోజులలో ఉ॥ 11 0 నుండి 2-0 గం॥ వరకు ప్రతి ఫారముకు 0-25 న. పై (పోస్టేజి అదనము) చెల్లించి పొందవచ్చును. దరఖాస్తులు పంపుటకు ఆఖరు తేది 20-6-1961.

తరువాత మార్పులను బట్టి కాలేజీలో దిగువ సమూహరించిన కాంబినేషన్లుగలవు.

పి. యు. సి. సైన్సు

1. ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్సులు.

పి. యు. సి. ఆర్ట్సు (హ్యుమనిటీస్)

1. హిస్టరీ అండ్ ఎకనమిక్స్
2. హిస్టరీ అండ్ సివిక్స్
3. ఎకనమిక్స్ అండ్ సివిక్స్
4. ఎకనమిక్స్ అండ్ సోషియాలజీ
5. మోడర్ లాంగ్వేజ్ అండ్ హిస్టరి
6. మోడర్ లాంగ్వేజ్ అండ్ క్లాసికల్ లాంగ్వేజ్
7. హిస్టరి అండ్ క్లాసికల్ లాంగ్వేజ్
8. హిస్టరి అండ్ సోషియాలజీ.

బి. ఎస్ సి కాంబినేషన్లు (3 సం॥ డిగ్రీ కోర్సు)

1. కెమిస్ట్రి, బాటని అండ్ జూలజి.

బి. ఎ. (3 సం॥ డిగ్రీకోర్సు)

1. మోడర్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ ఎకనమిక్స్
2. మోడర్ లాంగ్వేజ్, క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ సోషియాలజీ
3. మోడర్ లాంగ్వేజ్, హిస్టరి, పొలిటికల్ సైన్సు
4. మోడర్ లాంగ్వేజ్, సోషియాలజీ, అండ్ ఎకనమిక్స్
5. మోడర్ లాంగ్వేజ్, పొలిటికల్ సైన్సు, అండ్ ఎకనమిక్స్
6. పొలిటికల్ సైన్సు, క్లాసికల్ లాంగ్వేజ్, అండ్ ఎకనమిక్స్
7. సోషియాలజీ, క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ ఎకనమిక్స్.

ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు, వాణిజ్య, పరిశ్రమల శాఖ
టెండర్ ఎంక్వయరి నెం. 4618/ S 5/60.

ఈ డిపార్టుమెంటు యొక్క వాణిజ్య సంస్థం ఉత్పత్తుల అమ్మకమునకు ఏజంట్లనుండి సీల్డు టెండర్ల కొరకు యీ శాఖచే యివ్వబడిన ప్రకటన ననుసరించి, సంబంధించిన యూనిట్ల ఇన్‌ఛార్జి ఆఫీసర్లచే అంగీకరించబడు టెండర్ల ఆఖరి తేదిని 10-6-1961 (సా॥ 4-0) వరకు పొడిగించనైనది. టెండర్లు 11-9-1961 ఉదయం 11-0 గం. తెరువబడును

డైరెక్టర్
వాణిజ్య పరిశ్రమల శాఖ.

హైద్రాబాద్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్

ప్రకటన

దిగువ వ్యవహారముల చర్చించుటకుగాను హైద్రాబాద్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వాటాదార్ల అసాధారణ సర్వసభ్య సమావేశము కంపెనీ రిజిష్టర్డు కార్యాలయం "దైతుల్ జాఫర్" 3-6-100, బషీర్‌బాగ్ హైద్రాబాద్ నందు 16-6-1961 శుక్రవారం సా॥ 4-0 గం॥ జరుపబడును.

1956 కంపెనీల చట్టములోని 293 (1) (D) సెక్షన్ ప్రకారము దిగువ తీర్మానమును పరిశీలించి అవసరమయ్యే యెడల సవరించి లేక యథా ప్రకారము ఆమోదించబడును. (సవరించనైనది):-

సాధారణ తీర్మానము:-

"కంపెనీచే ఇంతవరకు చేయబడిన అప్పులతో (వ్యాపారపు మామూలు పరిస్థితిలో కంపెనీ బ్యాంకర్లనుండి పొందిన తాత్కాలిక ఋణములు) కంపెనీ యొక్క చెల్లించిన మూలధనమునకు ఎక్కువయినందున, మరియు దాని ఫ్రీ రిజర్వులు, రిజర్వులు, ఏ ప్రత్యేకావసరమునకు చేర్పబడనట్టివని చెప్పబడును, దానితో సహా ఇంకా డబ్బు అప్పుచేసినను కట్టుకోలేని పరిస్థితివల్ల కోటి రూపాయలవరకు ప్రస్తుతమునకు అవసరమని తలంచబడుట లేక కంపెనీ వ్యాపారమును నిర్వహించుటకు, కంపెనీ డైరెక్టర్ల బోర్డుచే అప్పులు యివ్వబడియున్నందున 1956 కంపెనీల చట్టపు నెం 1. వివరణలో చదవబడే 293 (1) (D) సెక్షన్ నిబంధనల ప్రకారము (సవరించబడినది) కంపెనీ నిశ్చయించుకొన్నదని తీర్మానించనైనది."

బోర్డు అనుమతిన
హైద్రాబాద్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ తరఫున.
ఎమ్. ఎఫ్. మసూద్

గమనిక:- (a) పైన పేర్కొనబడిన అంశముతో 1956 కంపెనీల చట్టపు 173 సెక్షన్ నిబంధనల ననుసరించి అవసరమయిన వివరణాత్మకపు జాబితాను కంపెనీ సభ్యులందరకు పంపించనైనది.
(b) కంపెనీ సభ్యుడు సమావేశమునకు హాజరయి వోటు చేయవచ్చును లేదా తన తరఫున ప్రాక్సీని నియమించుకోవచ్చును. అట్టి ప్రాక్సీ కంపెనీసభ్యుడయి వుండవలసిన అవసరములేదు

హైద్రాబాద్- (ఆ ప్ర) తేది: 24-5-1961.

వెటరినరీ సైన్సు & అనిమల్ హస్బండరీస్కూల్

రాజేంద్రనగర్, హైద్రాబాద్- ఆంధ్రప్రదేశ్

వెటరినరి అండ్ లైవ్‌స్టాక్ ఇన్‌స్పెక్టర్లుగా యోగ్యత పొందుటకు వెటరినరి సైన్సు మరియు అనిమల్ హస్బండరీలో రెండు సంవత్సరముల కోర్సు:-

పై కోర్సులలో ప్రవేశమునకు ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణా జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులనుండి నిర్ణీత ఫారములో దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులు ప్రిన్సిపాల్ వెటరినరి సైన్స్ అండ్ అనిమల్ హస్బండరి రాజేంద్రనగర్, హైద్రాబాద్ అడ్రసుకు 15-6-1961 లోపుగ అందునట్లు పంపవలెను.

(1) అభ్యర్థులు కనీసము మెట్రిక్యులేషన్, హెచ్. ఎస్. సి. లేక సమానమైన విద్యా యోగ్యతలకు తక్కువకాకుండా ఉన్నట్లైతే దరఖాస్తులు పంపుటకు అర్హులు.

(2) ప్రవేశములు కోరే అభ్యర్థులు, ప్రవేశము పొందునట్టి సంవత్సరము జులై 1 వ తేదీకి 16 సంవత్సరములు పూర్తిచేసియు, 21 సంవత్సరములు పూర్తి కానట్టి వయస్సుగలిగి యుండవలెను.

(3) నిమ్నజాతులు, కొండ తరగతులు, వెనుకబడ్డ కులాలకు సంబంధించిన అభ్యర్థులకు 3 సంవత్సరముల గరిష్ఠ వయఃపరిమితి సడలింపబడును

(4) అర్హులైన అభ్యర్థులకు కొద్ది స్కాలర్‌షిప్పులు లభించును.

(5) దరఖాస్తుఫారము మరియు ప్రాస్పెక్టస్‌లు ప్రిన్సిపాల్, వెటరినరి సైన్సు అండ్ అనిమల్ హస్బండరి స్కూల్, రాజేంద్రనగర్ హైద్రాబాద్, కార్యాలయమునుండి- సెట్టుకు రు. 1/- (ఒక రూపాయ) నగదుగా కాని, లేక మనియార్డరుద్వారా కాని, స్కూల్ కౌంటర్ వద్ద చెల్లించిన పొందవచ్చును. మనియార్డరు కూపనులో పూర్తి అడ్రసు యివ్వవలెను.

(6) అభ్యర్థులు (9"×4") సైజులో స్వంత అడ్రసు స్టాంపుగ కవరు పంపించవలెను.

(7) నిర్ణీత తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు పూర్తిగా నిరాకరించబడును.

(8) శిక్షణను విజయవంతముగా పూర్తిచేసిన అభ్యర్థులు, అనిమల్ హస్బండరి శాఖలో 90-180 స్కేలులో నియామకమునకు అర్హులు.

రాజేంద్రనగర్ హైద్రాబాద్ } ప్రిన్సిపాల్
వెటరినరి సైన్సు అండ్ అనిమల్ హస్బండరి స్కూల్
రాజేంద్రనగర్, హైద్రాబాద్.

రేపు 12-15 కు బ్రహ్మాండమైన విడుదల!

ఇంతవరకు ఏ చిత్రములోను చూచి, విని యుండనటువంటి రాజేంద్రకుమార్ నటనా చాతుర్యము యీ చిత్రములో మీరు చూడవలెను.

అంతేగాదు కుమారి వైజయంతిమాల యొక్క నృత్యములు ఒక ప్రత్యేక ఆకర్షణ. మరియు మిమ్ములను మైమరపించు శంకర్ జైకిషన్‌ల యొక్క సంగీతము, గుండెల నదిరించు నేపథ్యసంగీతము ఇందులో ప్రత్యేకత. వేరే చెప్పనేల, ఈ చిత్రం చూస్తున్నంత సేపు మిమ్ములను మీరే మరచిపోవుట యనుటలో అతిశయోక్తి కాదేమో!

ఫిల్మ్ యుగ్స్:

ఆస్ కా పంఛి

సంగీతం: శంకర్ జైకిషన్.

తా: రాజేంద్రకుమార్, వైజయంతిమాల, రాజ్ మెహర, నజీర్ హుస్సేన్, లీలాచిట్నీస్, సుందర్, పా మిందర్ (నూతన స్టార్).

అశోక్ (హైద్రాబాద్.) **లిబర్టీ** (బషీర్‌బాగ్.) **మనోహర్** (సికింద్రాబాద్.)

లిబర్టీలో శుక్ర, శని, ఆది 4 ఆటలు: 12-15, 3-15, 6-15, 9-30.
అశోక్ మరియు మనోహర్‌లో 3 ఆటలు : 3-15, 6-15, 9-30.
లిబర్టీలో సోమవారము నుండి ప్రతిరోజు మ్యాటినీ.
ఆటల సమయములలో హెచ్చుతరగతులకు అడ్వాన్సుబుకింగ్.

—శ్రీ బాలాజీ పిక్చర్స్ విడుదల.

రేపే బక్రీద్ పండుగకు గొప్ప విడుదల!

ప్రఖ్యాత నటవర్గముతో వెండి తెరపైకి తేబడుచున్న కథావస్తువు ఇంపైన సంగీతము, ఉత్తేజపూరితమైన నృత్యములుగల చిత్రము.

వీనస్ పిక్చర్స్:

నజ్‌రానా



తా. రాజ్‌కపూర్, వైజయంతిమాల, ఉషాకిరన్, ఆగ. ।

కథ & దర్శకత్వం: శ్రీధర్. సంగీతం : రవి. నిర్మాత : ఎస్. కృష్ణమూర్తి.

సంభాషణలు, లిరిక్స్ : రాజేంద్రకృష్ణ.

జమ్రుద్ మహల్- హైద్రాబాద్ (పూర్తి ఏర్ కండిషన్డ్)
శుక్ర, శని, ఆది 4 ఆటలు : ఉ॥ 11-0, 2-30, 6-0 మరియు 9-45.

అజంతా- సికింద్రాబాద్.
ఆటలు : 2-30, 6-0 మరియు 9-45.

జమ్రుద్‌లో సా॥ 4-0 నుండి 6-0 గం॥ మధ్య అడ్వాన్సు బుకింగ్ తెరువబడును. త్వరపడి వెంటనే మీసీట్లు బుక్ చేసుకోండి.

మరియు న్యూమదన్-గుల్బర్గా. విజయ-లాతూర్. రాజరాజేశ్వరి-వరంగల్. —మూవీస్ ప్రీ లిమిటెడ్ విడుదల.

హైద్రాబాద్ హౌసింగ్ బోర్డు (ఆంధ్రప్రదేశ్) హైద్రాబాద్

చిట్ టెండర్ నోటీసు

హైద్రాబాద్ మలక్‌పేటలోని కాలాడేరావద్ద కిరాయ గృహముల పథకము క్రింద 2 గదుల, 3 గదుల టినమెంట్స (రెండంతస్థుల) ఇండ్ల నిర్మాణము.

దిగువ పేర్కొనబడిన పనికి వాటిఎదురుగా చూపబడిన తేది ప్రకారం. హౌసింగ్ ఇంజనీర్, హైద్రాబాద్ హౌసింగ్ బోర్డు హైద్రాబాద్ సా॥ 3-0 గం. వరకు అందునట్లు హౌసింగ్ బోర్డులో రిజిష్టరయిన 1వ తరగతి కంట్రాక్టర్లనుండి సీల్డు టెండర్లు కోరబడు చున్నవి.

టెండర్లు అంగీకరించబడిన తేదీనే సా॥ 3-30 గం. తెరువబడును. టెండరుదార్లచే అధికారము పొందబడిన ప్రతినిధులు టెండర్లు తెరచు సమయమున హాజరగుటకు అనుమతి గలదు

క్రమ సంఖ్య	పని పేరు	కంట్రాక్టు మొత్తం	చెల్లించవలసిన డిపాజిట్ సైకం	పూర్తి చేయవలసిన గడువు	టెండర్ డాక్యుమెంట్ల ఖరీదు	డాక్యుమెంట్ల అమ్మకము నకు దరఖాస్తు లుపంపవలసిన ఆఖరి తేది.	టెండర్ డాక్యుమెంట్లు తీసుకోబడు ఆఖరితేది.	రిమార్కులు
1	2	3	4	5	6	7	8	9
1.	గ్రూప్ నెం 1. హైద్రాబాద్ మలక్‌పేటలో కాలాడేరావద్ద కిరాయగృహముల పథకము క్రింద (I) 3 గదుల టినమెంట్స ప్రతి బ్లాక్ లోను 4 టినమెంట్స యొక్క 3 బ్లాకులు (II) 2 గదుల టినమెంట్స ప్రతి బ్లాక్‌లోను 4 టినమెంట్స యొక్క 8 బ్లాకులు (రెండంతస్థుల) బంగ్లాలు 11 నిర్మాణం.	రు. 3,67,128/-	రు. 9,179/-	8 మాసములు	రు. 11-22	21-6-61	27-6-61	
2.	గ్రూప్ నెం. 1 హైద్రాబాద్ మలక్‌పేటలోని కాలాడేరావద్ద కిరాయ గృహముల పథకము క్రింద 2 గదుల టినమెంట్స ప్రతి బ్లాక్‌లోను 4 టినమెంట్సవి 12 బ్లాకులు (రెండంతస్థుల) బంగ్లాలు 12 నిర్మాణం.	రు. 3,81,492/-	రు. 9,538/-	8 మాసములు	రు. 10-20	21-6-61	27-6-61	

టెక్నికల్ అసిస్టెంట్

హౌసింగ్ ఇంజనీర్
హైద్రాబాద్ హౌసింగ్ బోర్డు.

Edited Printed and published by N- Narotham Reddy M- A- for the GolkondaPublicaions Ltd at the Golkondaprinting pressH yderabad A- p-